Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 294

(Sept. 29, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 294

(Sept. 29, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No 4486
16 పేజీలు 3 అణాలు
ప్రజాశక్తి
కమ్యూనిస్టు దిన పత్రిక
సంపుటి 1] బెజవాడ 29-9-46 ఆదివారం [సంచిక 294

కానూరులంక భూములపై ఎలమర్రు రాజా దురాక్రమణ

తెనుకుతాలూకా కానూరులోవున్న 800 ఎకరాల లంక భూములను చాల కాలంగా పెండ్యాల, కానూరు గ్రామాల రైతులు, సాగు చేసుకుంటున్నారు. కౌలుదార్ల రక్షణ చట్టంతో కంగారుపడి, యలమర్రు రాజా ఈ భూముల్ని భుక్తపర్చుకోవాలని చూచాడు. రైతు లందుకు అంగీకరించలేదు. ఉద్యోగస్థుల్ని కూడగట్టుకొని 26 వ తేదీన 144 యిచ్చేముందు రైతుల హక్కులనుగురించి ఏ ఉద్యోగి విచారించనైనా లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం కలుగజేసుకోవాలి. 144 సెక్షన్ రద్దు చెయ్యాలి. జమీందారు దురాక్రమణం నాపి, రైతులకు రక్షణ యివ్వాలి.

తుపాకిగుండ్లకు గుండెలిచ్చి నిలిచారు!

సూర్యాపేట (నైజాం) విద్యార్థుల వీరోచితపోరాటం

సూర్యాపేట, సెప్టెంబరు 27

హైద్రాబాద్ స్టేట్ కమ్యూనిస్టు కమిటీ సభ్యులు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు యిలా వ్రాస్తున్నారు:

గత వేసవికాలంలో, కరీంనగరంలో, అఖిల హైద్రాబాదు విద్యార్థి యూనియన్ తరపున, విద్యార్థుల శిక్షణ తరగతులు జరిగినవి. వానిలో పాల్గొన్నందుకు, హెడ్మాస్టరు ఇద్దరి విద్యార్థులను స్కూలునుంచి తొలగించాడు. వారిని తిరిగి చేర్చుకోడానికని అక్కడి విద్యార్థులు, సమ్మెలద్వారా ప్రదర్శనాల ద్వారా ఆందోళన చేశారు. కాని నిరంకుశుడైన హెడ్మాస్టరు, వీరిని చేర్చుకోలేదు. ఉన్నత విద్యాధికులతో సంప్రతించినా లాభం లేకపోయింది. అందువలన, సంస్థానంలోని హైస్కూళ్ళ విద్యార్థులంతా ఆందోళనచేయ ప్రారంభించారు. ఈఆందోళనలో బలమైన విద్యార్థిఉద్యమమున్న నల్లగొండజిల్లాముందుకు వచ్చింది. సుమారు 15 రోజులక్రింద, నల్లగొండ హైస్కూలు విద్యార్థులు సానుభూతి సూచకంగా సమ్మెచేశారు. నూటికి 60 మంది విద్యార్థులు సమ్మెలో పాల్గొన్నారు.

సూర్యాపేటలో, మిడిల్ స్కూలును హైస్కూలుగా మార్చడానికి ప్రజలు పెద్ద ఆందోళనగావించిన తర్వాత, ఈ సంవత్సరమే హైస్కూలు అయింది. 120 మంది విద్యార్థులు తామే స్వయంగా 2 హాస్టళ్ళు నడుపుతూ, ఆదర్శ విద్యార్థులుగా వున్నారు. అంతా విద్యార్థి యూనియన్‌లో చేరి తమ హక్కులకై పోరాడుతున్నారు.

సెప్టెంబరు 21 న కరీంనగరు విద్యార్థులకు సానుభూతిసూచకంగా బహిరంగ సభ జరుపుటకు ప్రభుత్వాన్ని అనుమతి కోరితే, యీయలేదు. బ్రహ్మాండమైనప్రదర్శనంజరిపి, ఆరోజు సమ్మె చేశారు. సమ్మెలో 100 కి 80 మంది (మిగిలిన వారు చిన్నపిల్లలు) పాల్గొన్నారు.

సమ్మెలో పాల్గొన్నందుకు విద్యార్థులపై కఠినచర్య

సమ్మెలో పాల్గొన్నందుకు 22 న 13 మంది ముఖ్యులను స్కూలునుంచి పేర్లు తీసివేసి హెడ్మాస్టరు బయటికివెళ్ళగొట్టాడు.

ఆ విద్యార్థులు స్కూలుబయటికి వచ్చి, "విద్యార్థి యూనియన్ జిందాబాద్" అని నినాదాలు ఇచ్చేసరికి స్కూలులోవున్న సుమారు 800 మంది విద్యార్థులు బయటికి వచ్చివేశారు. దీనిని చూచి, వారిని భయపెట్టడానికి ప్రక్కనేఉన్న పోలీసు స్టేషను నుంచి, పోలీసు సబ్ఇన్స్పెక్టరును పోలీసులతోసహా పిలిపించి లాఠీఛార్జి చేయిస్తామని చెప్పాడు. కాని, అదేమీ జరుగలేదు. విద్యార్థులు, ఆ 13 మందిని చేర్చుకోవాలని ఆందోళన సాగించారు. హెడ్మాస్టరు ఆరోజు స్కూలు వుండదని ప్రకటించాడు.

విద్యార్థులకు ప్రజల సహకారం

అసమ్మతి సూచకంగా తిరిగి సమ్మె

సెప్టెంబరు 23 న మళ్ళీ విద్యార్థులు తీసివేయబడినవారితోసహా వెళ్ళారు. వారిని వెళ్ళగొట్టినందువలన అంతా బయటికి వచ్చినారు. స్కూలు మూసివేయబడింది.

24 వ తేదీని విద్యార్థులంతా (13 మంది మినహా) స్కూలులో వుండగా, పట్టణంలోని గుమస్తాలు, హమాలీలు (కూలీలు) అంతా హెడ్మాస్టరుయొక్క ఈ చర్యకు అసమ్మతి తెలుపుతూ స్కూలుముందు ప్రదర్శనంచేసి, విద్యార్థులనుచేర్చుకోవాలని నినాదాలిచ్చారు.

పోలీసుల లాఠీఛార్జి

ప్రదర్శనాలనుచూచి, నినాదాలను విన్న కొందరు విద్యార్థులుస్కూలునుంచి బయటకు వెళ్లి కార్మికులను కలుసుకో ప్రయత్నించినారు. కాని ఈలోగానే హెడ్మాస్టరు, సబ్ఇన్స్పెక్టరును, పోలీసులను పిలిపించి గేటుముందు కావలాపెట్టించి గేటుమూయించి విద్యార్థులను ఆపివేశారు.

(మిగతా 16 వ పేజీలో)

ఇండియాకు ఇచ్చేసది స్వాతంత్ర్యంకాదు

బ్రిటిష్ విదేశాంగనీతి పూర్తిగా మారాలి

లండన్‌లో 30 వేలమంది ప్రదర్శనం

(మా లండన్ విలేఖరి)

లండన్, సెప్టెంబరు 23

"భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలి" "బ్రిటిష్ విదేశాంగనీతి పూర్తిగా మారాలి" "రష్యాతో స్నేహం పెంపొందించుకోవాలి" అనే నినాదాలతో 22 వ తేదీని లండన్ ట్రెఫాల్గర్ స్క్వేర్‌లో 30 వేల మంది ప్రదర్శనం జరిపారు. యుద్ధం అయిన తరువాత లండన్‌లో ఇంత పెద్ద కార్మిక ప్రదర్శనం జరగడం ఇదే ప్రథమం. 15 రోజుల క్రితం భారత స్వాతంత్ర్యం కోసం ఆందోళన చేయడానికి బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని ఆరంభించింది. దానికి పామీదత్తు ప్రారంభోత్సవం చేశాడు. 15 రోజుల ఆందోళన ఫలితమే ఈ బ్రహ్మాండమైన ప్రదర్శనం.

లండన్‌లో వివిధ ప్రాంతాలనుండి 5 దళాలుగా వూరేగింపులు బయలుదేరి ట్రెఫాల్గర్ స్క్వేర్‌లో సమావేశమాయాయి. అందులో ఒక దళాన్ని ఇద్దరు భారతీయ విద్యార్థినులు నాయకత్వంవహించి నడిపారు. వారికి ప్రజలు అత్యుత్సాహంతో జే జే లు కొట్టారు.

క్రిందటివారం ఒక పెద్దబహిరంగసభలో పామీదత్తు ఇచ్చిన ఉపన్యాసం ఇంకా వారి చెవులలో ప్రతిధ్వనిస్తూనేవుంది. ఆయన ఇలా అన్నాడు. "ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చివేశామంటున్నారు. హిట్లరు ఇంగ్లండును జయించి మన అట్లీనే ప్రధానిని చేశాడనుకోండి. తన నాజీ సైన్యాలను ఇక్కడే వుంచాడనుకొండి. అది స్వాతంత్ర్యం అని మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు ఇండియాకు ఇచ్చామన్న స్వాతంత్ర్యంఇలాంటిదే"

ఇండియాకు వచ్చిన మంత్రివర్గ రాయబారంపై దత్తు వ్రాసిన కొత్తపుస్తకం విరివిగా అమ్ముడు పోయింది.

లండన్‌లో ప్రఖ్యాత 'గృహ ప్రవేశ ఉద్యమాన్ని' నడుపుతున్న లండన్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి టెడ్‌బ్రామ్లే ఉపన్యసించాడు. బ్రామ్లేపై 'గృహ ప్రవేశ వుద్యమం' నడిపినందుకు లేబరు ప్రభుత్వం కుట్రకేసు పెట్టింది. అయన, ఉపన్యాసంలో భారతదేశానికి నిజమైనస్వాతంత్రం ఇవ్వాలని, బ్రిటిష్ సేనలనుపసంహరించాలని, బ్రిటిష్‌విదేశాంగనీతిపూర్తిగా మారాలని, సోవియట్ యూనియన్‌తో స్నేహసంబంధాలు ఎక్కువ చేసుకోవాలని హెచ్చరించాడు.

బ్రిటిష్ కమ్యూనిస్టులు సాగిస్తున్న ఈ ఆందోళన ఇంగ్లండులోని ఇతర ఉద్యమాలకుకూడా మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. నేషనల్ ఫౌండ్రీవర్కర్సు యూనియన్, క్రిందటివారం సమావేశంలో, బెవిన్ విదేశాంగనీతిని ఖండించింది. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత లూయీ గోల్డింగ్ "డైలీవర్కరు" పత్రికలో వ్యాసం వ్రాస్తూ బెవిన్ విదేశ విధానం మరో యుద్ధానికే దారి తీస్తుందన్నాడు. గ్రీసు, స్పెయిన్, టర్కీ మొదలయిన దేశాలలో బ్రిటన్, ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తోందని విమర్శించాడు.

ఆర్థికదుస్థితికి బాధ్యత కాంగ్రెస్‌పై వేసింది బ్రిటన్

తాత్కాలిక ప్రభుత్వ నిర్మాణంపై ఇజ్వెస్టియా విమర్శ

మాస్కో, సెప్టెంబరు 27

భారతదేశంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ నిర్మాణంపై 'ఇజ్వెస్టియా' పత్రికలో దయకోవ్ ఇలా వ్రాశాడు.

"బ్రిటిష్ ప్రభుత్వం, పండిత నెహ్రూను తాత్కాలిక ప్రభుత్వాన్ని నిర్మించమంది. ఈ విధానాన్ని బ్రిటన్ అనుసరించడంలో అంతర్యమేమిటి? భారతదేశంలోని ఆర్థిక దుస్థితికి, అంతఃకలహాలకు బాధ్యతను కాంగ్రెస్‌పై వేయడమే బ్రిటన్ ఉద్దేశం.

అధికారం పరిమితంగానేఉన్నా భారత రాజకీయపక్షాల ప్రతినిధులలో కాంగ్రెస్ నాయకుని ఆధ్వర్యంక్రింద ప్రభుత్వం ఏర్పడింది. ఇది భారతజాతీయ వాంఛలో కొంత భాగానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినట్టే.

తనమీదనే ఆధారపడిన ఉద్యోగుల కౌన్సిల్‌తో వ్యవహరించినట్టుగా, వైస్రాయి ఇప్పటి ప్రభుత్వ సభ్యులతో వ్యవహరించడం సాధ్యంకాదు. భారతదేశంలో దిన దినాభివృద్ధి చెందుతున్న జాతీయోద్యమం ఒత్తిడిమూలాన్నే బ్రిటన్ ఇందుకు అంగీకరించవలసివచ్చింది.

"ప్రభుత్వ చర్యల బాధ్యతను, కాంగ్రెసు నాయకులు తమమీద వేసుకోవడంలో, తమ అసలు వాంఛలను చాలా సంకుచితపర్చుకున్నారన్న సంగతిని ప్రతివారూ జ్ఞాపకముంచుకోవాలి.

తమ అసలు వాంఛలకు బ్రిటిష్‌ప్రభుత్వము అంగీకరించకపోయినప్పటికీ, కాంగ్రెసుప్రభుత్వం యీ చర్యలకు బాధ్యతను తనపై వేసుకుంది.

"నూతన ప్రభుత్వాన్ని, భారతదేశ శాసన సభలకు బాధ్యత వహించేటట్టు బ్రిటన్ చేయలేదు. బ్రిటిష్ సేనలను భారత దేశంనుండి తొలగించి వేస్తామని వాగ్దానం ఇవ్వలేదు సరికదా, భారతదేశ రాజ్యాంగ స్థానంలో మార్పేమీలేదని యథాపూర్వకంగానే ఉంటుందని బ్రిటన్ ప్రకటించింది"

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

కాంగ్రెస్ నాయకుల రాజీ పంథాను అతివాదులు ఎదుర్కోలేదు

పోలీసుకాల్పులను దౌర్జన్యాలనుఖండించలేదు

అఖిలభారత కాంగ్రెస్‌కమిటీ సమావేశ పరిణామం

పి. అధికారి

అఖిలభారత కాంగ్రెస్‌కమిటీ తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెసు చేరాలన్న వర్కింగుకమిటీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ తీర్మానించింది. ఆ తీర్మానానికి సభ్యులు తెచ్చిన సవరణ లేవీ అధ్యక్షుడు అనుమతించలేదు. దేశభవిష్యత్తంతా ఆధారపడివున్న ఈ ప్రధాన సమస్యపై సమిష్టి చర్చ నంతటిని కేంద్రీకరించడం వదిలిపెట్టారు. తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు వర్కింగుకమిటీలో ఉండాలా లేదా అని వాదోపవాదాలు సాగించారు.

నాయకుల రాజీ విధానానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అతివాదులు పూర్తిగా విఫలులయ్యారు. తాత్కాలిక ప్రభుత్వ సమస్యపై దాదాపు తటస్థత వహించి, ఆ ప్రధానమైన రెండో తీర్మానంపై నిప్పులు గ్రక్కారు.

రాజీకి మితవాదుల సాకు

సమావేశంలో కాంగ్రెస్ హైకమాండు పక్షంగా మాట్లాడినవారిలో మౌలానా ఆజాదు పండిత నెహ్రూలు ముఖ్యులు. ఆచరణలో తాత్కాలికప్రభుత్వం, స్వతంత్రప్రభుత్వంలా పనిచేస్తుందని ఆజాదన్నారు. తాత్కాలిక ప్రభుత్వంలోను, రాజ్యాంగ నిర్మాణసభలోను పాల్గొనడంవల్ల స్వతంత్రం వస్తుందని నాయకులు గట్టిగా చెప్పారు.

నిజమైన అధికారాలు తమవశం కాలేదని, బ్రిటిష్ సేనలను పంపించి వేయడం సాధ్యపడదని మితవాద నాయకులు ఒప్పుకోక తప్పలేదు. తాత్కాలిక ప్రభుత్వం ఎంత అధికార శూన్యమో వజీరిస్తాన్ విమానదాడి స్పష్టపరిచింది. ఆ దాడిని గూర్చి కూడ వీరు ప్రస్తావించవలసి వచ్చింది.

కాని, యథాప్రకారం సభ్యులకొక భ్రమేమో కల్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమధోరణి మార్చుకున్నారని, పోరాటంఅవసరంలేదని మభ్యపెట్టారు.

ప్రభుత్వ యంత్రం తమ అధీనంలోకి రావడంవల్ల, స్వతంత్రసాధనకు పోలీసులను ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. కాని సామ్రాజ్యవాద ప్రభుత్వోద్యోగివర్గం తన దమననీతిని యథావిధిగా సాగిస్తూ ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తున్నదన్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు. ఆప్రభుత్వంలో కొంతభాగాన్ని ఆక్రమించడం, కేవలం ధనికులకు భూస్వాములకు మాత్రమే సహాయపడుతుంది. ఎందుకంటే స్వతంత్ర ప్రజాస్వామ్యంకోసం పోరాడే సామాన్య ప్రజలను అణచేందుకై సామ్రాజ్యవాదులలో వారు అధికారం పంచుకునేందుకే ఉబలాటపడుతున్నారు.

కాంగ్రెస్ సోషలిస్టుల ధోరణి

కాంగ్రెస్ నాయకుల విధానంలోఉన్న ఈ సత్యాన్ని బయలుపెట్టి, వారి రాజీపంథాను అతివాదవర్గము గట్టిగా ఎదిరించలేదు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఫార్వర్డు బ్లాకు నాయకులుకూడ కాంగ్రెస్ నాయకుల భ్రమకే లోనయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిజమైనఅధికారాన్ని అప్పగించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వతంత్ర సాధనంగా ఉపయోగించవచ్చునని మితవాద నాయకులు వీరికి నూరిపోశారు.

కాంగ్రెసు సోషలిస్టు, ఫార్వర్డుబ్లాకులు రెండు తెచ్చిన సవరణలు, "తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వతంత్ర ప్రభుత్వంగా మార్చగల పరిస్థితులను ఏర్పాటుచేయవలసి దని" తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ సవరణలను రెంటినీ అధ్యక్షుడు త్రోసివేశాడు.

"తాత్కాలిక ప్రభుత్వంలో పాల్గొనడంతో ఇనుక ఇక్కు కరుచుతున్నా"రని అచ్యుత పట్వర్ధన్ నాయకులను హెచ్చరించాడు. సైన్యాల సాయంతో మతకలహాలను అణచలేరని తెలియజేశాడు. కాని సోషలిస్టుపార్టీ నాయకుడైన జయప్రకాశ నారాయణ్ తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటుచేసేందుకు నిరాకరించాడు.

రాజీ పంథాకు వ్యతిరేకంగా కాంగ్రెసు సోషలిస్టు నాయకులు నిలిచి పోరాడలేకపోయారు. స్వతంత్రానికి విప్లవ పోరాటాన్ని సాగించాలంటూ ఉపన్యాసాలేమో ఇస్తున్నారు. కాని, ఆ విప్లవ పోరాటాన్ని పురోగమింప జేసేందుకు ఏ రైతుమార్గమైన ఉద్యమాలతో, శక్తులతో వారు చేయిచేయి కలిపి పనిచేయ నిరాకరించారు. అంతేకాదు పోరాట శక్తులకు పోరాటాలకు వ్యతిరేకమైన కార్యక్రమాలతో వీరు చేరిపోతున్నారు.

తాత్కాలిక ప్రభుత్వంపై సోషలిస్టుపార్టీ దృక్పథాన్ని జయప్రకాశ్ ఇలా వివరించాడు.

తాత్కాలిక ప్రభుత్వం, ఎంతవరకు "ఈ నిర్మాణ కార్యక్రమాన్ని, పరిపాలనను నడిపిందన్న విషయం నేను చూడను. భారతదేశంనుండి బ్రిటిష్ అధికారాన్ని తరిమివేయడంలో విజయవంతమైందా, విఫలమైందా అన్న అంశంమీదనే తాత్కాలిక ప్రభుత్వ యోగ్యతను నేను నిర్ణయిస్తాను.

తాత్కాలిక ప్రభుత్వంలో పాల్గొనడం వల్ల, ప్రజల విప్లవశక్తి బలపడి పోయి సమ్మెటికి-రాజకీయ కేంద్రస్థానం దొరుకుతుందని. తద్వారా బ్రిటన్‌ను దుర్బలపరచి, అధికారం ఆక్రమించుకోవచ్చునని సోషలిస్టులు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. కాని ప్రజల విప్లవశక్తి అభివృద్ధి చెందనిదే అధికార ఆక్రమణ సాధ్యమవుతుందా?

ఈ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ చర్చ అంతటిలోను. రాజీవాదుల అడుగుజాడల్లో నడవడంతప్ప అమల్నేరు గోల్డెన్‌రాక్‌లలోని సమ్మెదారులపై పోలీసుల కాల్పులమాటే ఎత్తలేరు. కాన్పూరులో. యస్. ఐ. రైల్వే సమ్మెలోను ప్రభుత్వం అవలంబించిన దారుణ దమననీతిని గాని, వందల కొలదినుండిని అరెస్టు చేయటాన్ని గాని వీరు ప్రస్తావించనే లేదు. విప్లవ స్వతంత్ర పోరాటానికి ప్రతిజ్ఞ తీసుకొని, రాజీపంథాను వ్యతిరేకిస్తున్నామనే సోషలిస్టులు ఫార్వర్డుబ్లాకువారు ప్రకటిస్తున్నారు. ఇలాంటప్పుడు, దొరికిన కాస్త ప్రభుత్వాధికారాన్ని లాభాలు తీసే వారిపైనా దొంగ మార్కెట్ దారులపైనకాక, కార్మికులపైన సామాన్య ప్రజలపైన ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వచర్యలను బయటపెట్టడం సోషలిస్టు ఫార్వర్డుబ్లాకు వారల కర్తవ్యం కాదా? యస్. ఐ. రైల్వే కార్మికులను, కాన్పూరు కార్మికులను బాధించడంలో ప్రకాశం, [illegible] మంత్రివర్గాల ప్రతిష్ట ఎక్కువయిందా? మంత్రివర్గాలను స్వతంత్ర పోరాటసాధనాలుగా మార్చడానికి ఇదేనా మార్గం? ఇలాప్రవర్తించడం, జమీందారీ పెట్టుబడిదారీ వర్గాలు, సామ్రాజ్య వాదులు కలిసి స్వతంత్ర సంగ్రామ శక్తులను అణచివేయడం కాదా?

అఖిలభారత కాంగ్రెస్ కమిటీలోని అతివాదనాయకులు, మితవాదుల రాజీపంథాను ఎదిరించలేదు. కాంగ్రెసు ప్రభుత్వ విధానంలో వస్తున్న వినాశకర ప్రమాదధోరణులను విమర్శించలేదు. సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ పోరాటంలో ప్రధాన భాగమైన కార్మిక-కర్షక పోరాటశక్తులను వీరు బలపరచలేదు. ఏదో కేవలం ప్రతిపక్షవర్గంగా తమ విధిని నిర్వర్తించామన్న ఆత్మ సంతృప్తికోసమే మాట్లాడి, వీరు రాజీవాదుల విజయానికే తోడ్పడ్డారు.

సంస్థానాలలో తాత్కాలిక ప్రభుత్వాలు ఏర్పడాలా?

అఖిలభారత కాంగ్రెసుకమిటీ సమావేశానికి ఒక్క 4 రోజులముందు, సంస్థానమహాసభ స్థాయీసంఘం న్యూఢిల్లీలో సమావేశమైంది. అఖిలభారత కాంగ్రెసు కమిటీలో ఆమోదింపబడినలాంటి రాజీ విధానాన్నే, ఇందులోను కాంగ్రెసు ముఖ్యనాయకుల సలహాక్రింద తయారుచేశారు.

రాజ్యాంగనిర్మాణ సభ సమావేశం కానున్నది గనుక, సంస్థానాలలో బాధ్యతాయుత ప్రభుత్వంగూర్చి స్థాయిసంఘం ఒక తీర్మానం చేసింది. అందులో ఇలా తమ వాంఛలు ప్రకటించింది.

1. "అక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న తాత్కాలిక ప్రజాప్రభుత్వాలు ఏర్పడాలి."

2. "ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాపరిషత్తులను ఏర్పరచి సంస్థానాలలో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పరచేందుకు తగిన కార్యక్రమాన్ని, తాత్కాలిక ప్రభుత్వాలు అవలంబించాలి. ఈ సంస్థానాలను పొరుగు సంస్థానాలతోగాని. రాష్ట్రాలతోగాని గ్రూపుగా చేసేందుకుగాని, అందులో కలిపివేసేందుకుగాని సంప్రతింపులు జరపాలి."

3. "అఖిల భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సంస్థానాలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలి."

సంస్థానాలలో నేడు చెలరేగుతున్న మహోద్యమాలను గుర్తిస్తే పై మూడు ప్రధాన వాంఛలలోను రాజీవిధానం అంతర్గతమయ్యేఉంది. ఒకటి, పూర్తిగా ప్రజాప్రతినిధులతో సంస్థానాలలో తాత్కాలికప్రభుత్వాలేర్పడాలి; రెండు, వయోజన వోటింగు హక్కుతో ప్రజాపరిషత్తుల నెన్నుకోవాలి; మూడోది రాజ్యాంగనిర్మాణసభలోని సంస్థాన ప్రజలందరినీ ప్రజలే ఎన్నుకోవాలిగాని, రాజులు ఒక్కరిని గూడ నియమించరాదు. ఇవీ సంస్థాన ప్రజల నిజమైన కోర్కెలు.

ఈ అంశాలలో సంస్థాన ప్రజావాంఛలను స్థాయిసంఘం సంకుచితపరిచింది. కాంగ్రెస్‌నాయకత్వం చెప్పుచేతల్లోనడుస్తున్న సంస్థాన ప్రజా మహాసభ నాయకులకు, సంస్థాన ప్రజల ఉద్యమాన్ని నిర్మాణయుతం చేయడం ఇష్టంలేదు. నరేంద్రుల నిరంకుశత్వాన్ని నిర్మూలించేందుకై తమ సోదర భారత ప్రజలతోచేరి స్వతంత్ర ప్రజాస్వామ్యాలను సాధించేందుకై ఆ ప్రజా ఉద్యమాలను నడపడం వీరికిష్టంలేదు.

అంతేకాక, ప్రజాఉద్యమాలను విచ్ఛిన్నం చేసి, ప్రజాస్వామిక వాంఛలను సంకుచితపరచి సంస్థానాధి పతులతో రాజీపడడానికే, ఈ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాజీలు కొచ్చిన్‌లోను, అల్వార్‌లోను జరిగినట్లు కనిపిస్తున్నది.

సంస్థానాధిపతులు ప్రజాపోరాటాలు

కొచ్చిన్‌లో వింటపడే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది. అక్కడ, శాఖలు ప్రజాప్రతినిధుల చేతికివ్వలేదు. వయోజన ఓటింగు హక్కుతో ప్రజా పరిషత్తును సమావేశపరిచేందుకుఏర్పాటేమీలేదు.

అల్వార్ ప్రజల మహత్తరమైన పోరాటాన్ని అకాలంలో ఆపివేయడం మూలంగా అల్వారులో మరింత అన్యాయమైన రాజీకి దారి ఏర్పడింది.

చిరకాలంనుంచి రాజుల రాక్షస పర్వం క్రింద నానాబాధలనుభవించి మేల్కొన్న ప్రజల క్రోధాగ్ని జ్వాలలముందు, బ్రిటిష్‌వారి ప్రాపకంతోనిల్చిన నిరంకుశ సంస్థానాధిపతుల సింహాసనాలు గడగడలాడుతున్నవి. జీవనభృతికోసం, యూనియన్ హక్కులకోసం, ప్రజాస్వామ్య హక్కులకోసం, పోరాటాలు సాగిస్తున్న కార్మికవర్గం, చాల సంస్థానాలలో ప్రజా పోరాటాలను నడిపే నూతనశక్తిగా ముందుకు వస్తున్నది. కార్మిక పోరాటాలతో ఉత్సాహపూరితులై రైతులు. తమపై విచ్చలవిడిగా చెలరేగుతున్న భూస్వాముల దౌర్జన్యాన్ని ఎదుర్కొని పోరాడుతున్నారు. భూంసత్వాల కోసం, బాధ్యతాయుత ప్రభుత్వంకోసం పోరాడేందుకు సామాన్య ప్రజలను కార్మిక పోరాటాలు ఉత్తేజపరుస్తున్నవి.

సంస్థాన ప్రజా మహాసభ నాయకత్వం లొంగిపోయిందా?

ఈ పోరాటాలనన్నిటిని జోడించి, ప్రజాస్వామ్యానికై సంయుక్త పోరాటంగా మార్చే ప్రయత్నం మానుకొని, సంస్థాన ప్రజా మహాసభ పెద్ద నాయకులు ఈ పోరాటాలను విచ్ఛిన్నం చేసేందుకు, బలహీనపరచేందుకు ప్రయత్నిస్తున్నారు. "బాధ్యతారహితులైనవారు, పోరాటాన్ని త్వరపరచి, ప్రజామండలులకు సంస్థానాధికారులకు మధ్య తగాదాలుతెస్తున్నారు" అని ఆ స్థాయిసంఘమే మరొక తీర్మానంచేసింది. "ఏ సంస్థానంలో పోరాటంఅవసరమైనా అఖిల భారతసంస్థాన మహాసభ కార్యదర్శులకు వ్రాసి సలహా పొందాలి" అని ఆ తీర్మానంలోని ఉంది.

ఈ తీర్మానంలోని భావాన్ని సంగ్రహంగా చెబితే ఇలా వుంటుంది. నిరంకుశ ప్రభువుల దౌర్జన్యాన్ని ప్రజలు హఠాత్తుగా ఎదుర్కొంటే, అది బాధ్యత లేనివారు చేస్తున్న విధ్వంసక చర్యగా అనుకోవాలట.

ఇలాంటి సంకుచిత వైఖరిని సంస్థాన మహాసభ నాయకులు అనుసరించడంవల్ల, కేవలం బ్రిటిష్ ఏజంటుకూ, నిరంకుశ సంస్థానాధిపతులకూ మరింత బలం చేకూరుతుంది. ప్రజాపోరాటాలను అణచేందుకు, తమ రాక్షసపాలనను మరింత దిట్టపరచుకునేందుకు వారికి వీలు చిక్కుతుంది.

సంస్థానప్రతినిధుల ఎన్నికల సమస్య గూర్చి భారత రాజ్యాంగ సభలో సంప్రదించేందుకు నరేంద్రమండలి ఒక నాయకుల కమిటీని నియమించింది. ఆ కమిటీలో సంస్థాన ప్రజల ప్రతినిధి ఒకడుకూడాలేడు.

ఈ నాయకుల రాజీపంథాను, నరకాగతి విధానాన్ని ఓడించడానికి ఒక్కటే మార్గముంది. కార్మికవర్గం వివిధసంస్థానాలలోని ప్రజల స్వతంత్రోద్యమాలను లేవదీయాలి. నాయకత్వం వహించాలి; స్థానికప్రజామండలులతోను, ప్రజామండలి కార్యకర్తలతోను పైనాయకులతో నిమిత్తం లేకుండా వేరే సంయుక్త సంఘటనను ఏర్పరచుకోవాలి. అప్పుడే ఈరాజీపంథా నేంపాలు కాగలదు—

★ పీపుల్స్‌ఏజ్ సంపాదకీయం

విజయం సాధించిన రైల్వే కార్మికులకు అభివందనాలు

పోలీసు దౌర్జన్యాలకు బలియైన కార్మికులకు జోహారులు

యస్. ఐ. రైల్వే కార్మికుల సమ్మెకమిటీ తంజావూరులో సెప్టెంబరు 22 న సమావేశమయినది, సమ్మెను ఆపివేస్తూ, కార్మికులను పనిలో ప్రవేశించమని కోరింది.

రాకపోక సౌకర్యాలు లేకున్నా పోలీసులు వెంటాడుతున్నా, దాదాపు 300 మంది కార్మికులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల న్యాయసమ్మతమైన కోర్కెలన్నీ తీరుస్తామని ప్రభుత్వ రైల్వే సభ్యుడు అనధికారి వాగ్దానం ఇవ్వడంవల్ల సమ్మెను ఆపివేశారు.

యస్. ఐ రైల్వే కార్మికుల చరిత్రాత్మకమైన పోరాటం ముగిసింది. ఇంత విషమ పరీక్షకు ఇంకే భారతకార్మికవర్గమూ లోను కాలేదు. ఇంత మహోన్నత ధైర్య సాహసాల నింకెవ్వరూ ప్రదర్శించలేదు. దారుణంగా పశుబల ప్రయోగానికి వారు పాల్పడవలసి వచ్చింది. పోలీసుల రాక్షసత్వాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఏమైనా సరే ఎర్రజెండాను వారు దించలేదు.

సమ్మెలో పాల్గొన్న 40 వేలమందిలో 1500 పైగా, కార్మిక నాయకులు అరెస్టయ్యారు. సమ్మెకమిటీ పూర్తిగా బంధింపబడింది. తమవారికి సాయపడిన కార్మికుల భార్యలను బిడ్డలనుకూడ ఉద్యోగులు జైళ్ళలోవేశారు.

గోల్డెన్‌రాక్‌లో జరిగిన కాల్పులలో నలుగురు కార్మికులు బలిఅయ్యారు. వాలంటీరు దళాధిపతి త్యాగరాజు వంటి వారు పోలీసు తుపాకులకు ఆహుతి అయ్యారు.

అయినప్పటికీ, తమ నాయకులపై, తమ సంస్థపై. తమ ఎర్రజెండాపై కార్మికులు సంపూర్ణ విశ్వాసముంచారు. ఆపోరాటంలో వీరమరణం చెందిన వారిని మేము స్మరిస్తున్నాము. ఆ వీరులకు అర్హరీతిగా స్మారక చిహ్నాలు, కార్మికులు ఏర్పరుస్తారని విశ్వసిస్తున్నాము.

పోలీసు పశుదాటికి ఎదురొడ్డి నిల్చిన కార్మికులకు, ఇంకా జైల్లోవున్న సమ్మెకమిటీ సభ్యులకు మా అభివందనాలర్పిస్తున్నాము.

అనంతల ధైర్యంతోనిలబడిన వీరులను కొనియాడుతున్నాము.

కార్మికుల న్యాయమైన కోర్కెలను తీరుస్తామన్న వాగ్దానాన్ని అనధికారిగారెలా నెరవేరుస్తారో ఆతుర్దాతో గమనిస్తాం. కార్మికులను పనినుండి తొలగించమన్న వాగ్దానమెలా పాలింపబడుతుందో చూస్తాము. అరెస్టయిన కార్మికులను, నాయకులను అనధికారి ప్రకాశంగారలు ఎంత త్వరలో విడుదల చేస్తారో పరిశీలిస్తుంటాము.

ఇందుతోపాటు కార్మిక సంఘాలన్నిటికి మేమీ విజ్ఞప్తి చేస్తున్నాము. అరెస్టయినవారిని వెంటనే విడుదల చేయమని కోరండి. వారంట్లను రద్దుచేయమనండి. కార్మికుల సమ్మెకు కారణమైన కోర్కెలన్నింటిని వెంటనే తృప్తికరంగా పరిష్కరించమనివాంఛించండి. బాధితుల సహాయార్థం నిధి వసూలు చేయండి.

ఏ కార్మికునైనా బర్తరఫ్ చేసేముందు విచారణ జరిపేందుకు రైల్వే బోర్డు అంగీకరించినట్టు ఒక వార్త వచ్చింది. ఆ వార్తే నిజమయితే అది కార్మికులకు గొప్ప విజయం, ఆనియమాన్ని రైల్వే యజమానులు ఉపసంహరించు కోవడం వల్ల కార్మికులు సమ్మెచేశారు. ఈ సమ్మెకు ముందు, కార్మికుని బర్తరఫ్‌చేసే ముందు అతని విషయం విచారణ జరపాలన్న చట్టం ఒక్క యస్. ఐ. రైల్వే, జి. ఐ. పి. రైల్వేలకు మాత్రమే ఉండేది. యస్. ఐ. రైల్వేకార్మికులకున్న యీ సౌకర్యం తొలగించడంవల్ల సమ్మెచేశారు. ఇప్పుడాహక్కును తిరిగి సాధించారు. అందుతోపాటు, ఈ హక్కు రైల్వే కార్మికులందరికి అనువర్తించేట్టు మారింది. రైల్వేబోర్డు విధానానికి ఇంతకన్నా ఖండన వేరే అక్కరలేదు. యస్. ఐ. రైల్వే కార్మికుల బాధలు వృథా కాలేదు. వారి వాంఛ ఎంత న్యాయమైనదో రుజువయినది.

ఈవిజయం సాధించినందుకు కార్మికులను అభినందిస్తున్నాము. తమ యూనియన్ను మరింత బలపరచండని కోరుతున్నాము.

అంతర్యుద్ధ వ్యతిరేకంగా పోరాడుతున్నది కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే

బెంగాల్ మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య తీర్మానంపట్ల కమ్యూనిస్టుల వైఖరి

బెంగాలు లీగుమంత్రివర్గంపై వచ్చిన విశ్వాసరాహిత్య తీర్మానానికి. కమ్యూనిస్టు సభ్యులు ఓటుచేయలేదు. దీనిపై కొన్ని జాతీయ పత్రికలు కమ్యూనిస్టులపై దూషణలు ఆరంభించాయి. కాని, భారతదేశం ఇంకా బానిసదేశమని జ్ఞాపకమున్న ప్రతివారూ, అంతర్యుద్ధాన్ని వ్యతిరేకించే ప్రతిమనిషీ మరోవిధంగా ప్రవర్తించడం సాధ్యంకాదు.

కాంగ్రెస్‌పార్టీ లీగుమంత్రులపై తెచ్చిన విశ్వాసరాహిత్య తీర్మానానికి కమ్యూనిస్టులు ఓటుచేయ నిరాకరించినంత మాత్రాన సురావర్దీ చెప్పిన మాటలను అంగీకరించారని అర్థంకాదు. లీగుమంత్రు లవలంబించిన వినాశకర పంథాను కప్పిపుచ్చు కొనేందుకు లీగుమంత్రులు చెప్పిన సాకులకు తల ఊచారని భావించరాదు.

అంతర్యుద్ధానికిదారితీసే విధానాన్నిఅవలంబించినందుకు లీగు నాయకులను. కమ్యూనిస్టు పార్టీ కలకత్తా ఘటనలపై చేసిన ప్రకటనలో స్పష్టంగా ఖండింపబడింది. సామ్రాజ్యవాదుల వలలో పడిపోతున్నారని ఆ ప్రకటన హెచ్చరించింది. బాధ్యతగల అక్రంఖాన్, నజిముద్దీన్‌లలాంటి నాయకులు ఆగస్టు 16వ తేదీన జనాన్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చారని ఆ నేరం ఏమి సాకులు చెప్పినా సమర్థించ వీలులేదని కమ్యూనిస్టుపార్టీ స్పష్టపరిచింది.

అయితే—లీగు మంత్రులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు శాసనసభ్యు లెందుకు ఓటు చేయలేదు? ఆ విశ్వాసరాహిత్య తీర్మానం తెచ్చిన పక్షంకూడ అంతర్యుద్ధం, రక్తపాతం నుండి పూర్తిగా వేరుపడక పోవడమే కారణం.

ప్రధాన రాజకీయసంస్థ లనుసరిస్తున్న విధానానికి చెందిన ఈ సమస్యను, కేవలం శాంతిభద్రతల సమస్యగా కాంగ్రెసువాదులు మాట్లాడసాగారు. శాంతిభద్రతల రక్షణ యంత్రం పూర్తిగా స్తంభించినప్పటికీ, కలకత్తా వీధులలో ఇరువైపుల అన్ని రాక్షస చర్యలు జరిగి వుండవు. రెండు పార్టీల విధానాలే రెచ్చగొట్టకపోతే, ఇరుపక్షంవారు ఆ చర్యలకు పూనుకునివుండరన్న సంగతి జ్ఞప్తివుంచుకోవడం అవసరం. పూర్వం ఎన్నోతూర్లు, ఎన్నోచోట్ల జాతీయోద్యమం విజృంభించినప్పుడు శాంతిభద్రత రక్షణ యంత్రం పూర్తిగా స్తంభించిపోయింది. కాని, అప్పుడలాంటి కొట్లాటలు, దోపిడీలు చెలరేగలేదు.

కాబట్టి నేటి సమస్య కేవలం శాంతిభద్రతల రక్షణకాదు. రెండు రాజకీయ సంస్థల పాలసీలకు సంబంధించిన మహత్తర సమస్య ఇ. ఒక్క పార్టీ విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ, ఓటు చేయడం సాధ్యంకాదు.

కాంగ్రెసు అనుసరిస్తున్న రాజకీయ విధానము. కేవలం ఐక్యతకు, సద్భావానికి, శాంతికి దారితీసిందని ఏ బుద్ధిమంతులైనా వాదించగలరా? కలకత్తా కలహాలకుముందు వ్రాతలలోను, ఉపన్యాసాలలోను మతవిరోధాన్ని గూర్చి వీరుప్రజలను రెచ్చగొట్టలేదని. ద్వేషభావాన్ని పురికొల్పలేదని ఎవరైనా చెప్పగలరా? కమ్యూనిస్టుపార్టీ అలా అనుకోవడంలేదు. కాంగ్రెసు అనుసరిస్తున్న రాజీ పంథాను, జాతుల స్వయం నిర్ణయ హక్కును నిరాకరించడాన్ని కమ్యూనిస్టు పార్టీ ప్రకటనలో ఖండించింది. స్వయం నిర్ణయ హక్కును గుర్తించక పోవడం ఎన్నో తగాదాలకు మూలమవుతున్నది.

ముస్లిం ప్రజాసామాన్యాన్ని తమవైపు మరల్చుకోలేక పోవడంలో, కాంగ్రెసు నాయకులు కేవలం లీగును లీగు నాయకులను నిందించసాగారు. అందువల్ల ఇరువైపుల మత విద్వేషాలు చెలరేగాయి. ఇటీవల చాలమంది కాంగ్రెసు నాయకులు అంతర్యుద్ధాన్ని గూర్చి ఉపన్యాసాలిచ్చారు.

విశ్వాస రాహిత్య తీర్మానం తెచ్చినవారు నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తున్నట్లయితే, ఆతీర్మానం మూలంగా హిందూ—ముస్లిం సామాన్యప్రజలకు పరస్పరవిశ్వాసంచేకూరి తిరిగి మతకలహాలను అరికట్ట గలిగేట్టయితే తప్పకుండా కమ్యూనిస్టు పార్టీ ఆ తీర్మానానికి ఓటిచ్చి ఉండేది.

రెండు మతాలలోని బాధ్యత ప్రజలకు చెందిన కమ్యూనిస్టుపార్టీ స్వతంత్రాన్ని, జాతీయైక్యతను వాంఛిస్తున్నది. కాబట్టి అంతర్యుద్ధంలో ఒక పార్టీకి విరుద్ధంగా మరోపార్టీని బలపరచదు. అలా బలపరచినట్టయితే సామాన్య ప్రజలను, కార్మికవర్గాన్ని వంచించడమే అవుతుంది. కార్మికవర్గ ఐక్యతఒక్కటే అంతర్యుద్ధాన్ని అపగల ఆశాకిరణం. ప్రత్యేకంగా ఏ మత ప్రతినిధులవలెగాక, కార్మికవర్గ ప్రతినిధులుగా కమ్యూనిస్టు శాసనసభ్యులను హిందూ ముస్లిం కార్మికులను కలిసి ఎన్నుకొన్నారు. ఆ కమ్యూనిస్టు శాసనసభ్యులిప్పుడు ఒక మతాన్ని. మరో మతానికి వ్యతిరేకంగా బలపరిస్తే, తమ్మెన్నుకొన్న కార్మికులకు ద్రోహం చేయడమే అవుతుంది.

ఈ కలహాలకు సామ్రాజ్యవాదానిదే బాధ్యతఅనిఒక్క కమ్యూనిస్టుసభ్యుడుమాత్రమే బెంగాలు అసెంబ్లీలో ఖండించగలిగాడు. మిగతవారందరూ సామ్రాజ్యవాదుల చర్యలను బుద్ధిపూర్వకంగా వదిలివేశారు. భారతదేశం ఇంకా బానిసదేశమేనప్పీ, ఆ బానిసత్వాన్ని నిలపేందుకు, సామ్రాజ్యవాదులు అంతర్యుద్ధాన్ని ప్రత్యేకసాధనంగా వుపయోగిస్తున్నారని కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు మాత్రమే రెండుపార్టీల సభ్యులకు జ్ఞాపకం చేశాడు.

ఈ పార్టీ కలహాల్లో, మతతగాదాల్లో పాల్గొననందుకు కొన్ని కాంగ్రెస్ పత్రికలు కమ్యూనిస్టు పార్టీని నిందించసాగాయి. అభివృద్ధి నిరోధకులైన యూరపియన్ సభ్యులతో కమ్యూనిస్టుపార్టీ చేతులు కలిపిందని సిగ్గులేకుండా రాస్తున్నాయి. కాని యథార్థమేమిటీ? అంతకు కొద్దిరోజులు క్రితం వరకు బెంగాల్ అసెంబ్లీ కాంగ్రెస్ సభ్యులు, సంయుక్త మంత్రివర్గ నిర్మాణంకోసం యూరపియన్ సభ్యులతో రాయబారాలు సాగిస్తూ వచ్చారు. విశ్వాసరాహిత్య తీర్మానాన్ని బలపరచమని ఈ పత్రికలే బహిరంగంగా యూరపియన్ సభ్యులకు విజ్ఞప్తి చేశాయి. ఏరాజీకైనా ముందు కార్మికులను అణచాలనే షరతు విధించే యూరపియన్లతో, సల్లాపాలు సాగిస్తున్నది. కమ్యూనిస్టులను దూషిస్తున్నవాళ్ళే నన్న సంగతి స్పష్టంగా కన్పిస్తున్నది.

విశ్వాసరాహిత్య తీర్మానానికి కమ్యూనిస్టు పార్టీ ఓటు చేయనంతమాత్రాన, లీగు అనుసరిస్తున్న అంతర్యుద్ధ విధానం యెడల కమ్యూనిస్టులు తటస్థతను వహిస్తారని అర్థంకాదు, నిజమేమిటంటే. కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే అంతర్యుద్ధానికి దారితీసే పాలసీలను ఎదిరిస్తోంది. ఈ సోదర కలహాలను ఆపేందుకు ప్రజల బలాన్ని సమీకరిస్తోంది.

అంతర్యుద్ధం దేశస్వతంత్రానికి, స్వతంత్ర పోరాటానికి అతిప్రమాదకరమని కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయం. అందుకని తన సర్వశక్తులను ఉపయోగించి. అంతర్యుద్ధం కూడదని పోరాడుతుంది. ఆ పవిత్రవిధి నిర్వహణలో ఎంత త్యాగం చేయవలసిన వచ్చినాసరే, తమతో చేరలేదని ఎందరు దూషించినాసరే, కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని వదలిపెట్టదు.

ఎడతెగని దీక్షతో ఐక్యతకోసం, పోరాడుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు మహత్తర అవకాశం కల్గించే భారతీయుల పరస్పర విద్వేషాలకు వ్యతిరేకంగా [illegible] పోరాటం సాగిస్తుంది.

బర్మా ప్రజాఉద్యమాన్ని చీల్చడానికి బ్రిటిష్‌ప్రభుత్వ ప్లాను

[సెప్టెంబర్ 28వ తేదీన బర్మాలో గవర్నర్ 'తాత్కాలికప్రభుత్వం' 11 గురు సభ్యులతో ఏర్పరచాడు. అంగ్‌సాన్ దీనిలో చేరాడు. అంగ్‌సాన్ నాయకత్వం క్రిందనున్న ఆంటీ ఫాసిస్టు లీగుకు ఆరు స్థానాలిచ్చాడు. మిగి మూడుస్థానాలు మితవాదులకిచ్చాడు. ఇంకా రెండుస్థానాలు పూర్తి చేయాలి. ఈ తాత్కాలికప్రభుత్వం ఏర్పాటులో బ్రిటిషు ప్రభుత్వపుప్లాను ఏమిటో ఈ క్రింది వ్యాసం తెలియజేస్తుంది.]

బర్మాలో బ్రిటిషు నిరంకుశవిధానానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం నానాటికి ఎక్కువ అవుతోంది. బ్రిటిషుసామ్రాజ్యవాదులు ఇదిగ్రహించి తమ యెత్తులు మార్చాలని నిశ్చయించుకున్నారు.

భారతదేశంలో మాదిరిగానే గవర్నర్ కార్యనిర్వాహకవర్గాన్నే తాత్కాలిక ప్రభుత్వమని పేరుపెట్టి తతంగం నడపాలనుకున్నారు. దీనికి, బర్మా ప్రజలలోపలుకుబడిగలిగిన ఆంటీఫాసిస్టు లీగునుకూడా ఆ వలలోకి లాక్కురాకపోతే లాభంలేదని గ్రహించారు.

కొత్త మిలిటరీ గవర్నరు

ఈ ప్లానులో మొదటిది పాత గవర్నరును మార్చడం, అతనిస్థానే మిలిటరీ అధికారి అయిన బ్రిగేడీర్ జనరల్ రాన్సీ అనే అతనిని బర్మాకు కొత్త గవర్నరుగా నియమించారు. జపాను ఫాసిస్టులనుండి బర్మా విముక్తి గావింపబడిన నాటినుంచి అక్కడ మిలిటరీ కార్యకలాపాలకు యీ రాన్సీ సర్వాధికారిగా వుంటున్నాడు. అతగాడికే ఇప్పుడు సివిల్ పరిపాలనకూడా అప్పగించారు. ఈయన బర్మాలోని మితవాద నాయకులు చాల మందితో స్నేహం సంపాదించాడు.

కొత్తగవర్నరు అయి తిరిగి వచ్చిన తరువాత సెప్టెంబరు 3వ తేదీని జనరల్ రాన్సీ ఇచ్చిన ఉపన్యాసంలో బ్రిటన్ అవలంబించదలచిన విధానం మనకు స్పష్టమవుతుంది.

అతడిలా అన్నాడు. "నేను ఒకమిలిటరీ వాడిలాగ కత్తితో పరిపాలన చేయడానికి బర్మాకు రాలేదు. మిత్రుడుగా వచ్చాను" అంటూ మరొకప్రక్క "బర్మాను నేడు ఎదుర్కొంటున్న ప్రధానసమస్య శాంతి భద్రతలనుకాపాడటం" అని, అధికారపదంలో తనదృఢనిశ్చయాన్ని ప్రకటించాడు

దీనినిబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు బర్మాలోని ప్రస్తుత పరిస్థితులు సంతృప్తికరంగా లేవు. కాని కేవలం నిరంకుశ విధానంతోనే తమ పెత్తనాన్ని నిలుపుకోలేమని వారు తెలుసుకున్నారు. భారత దేశంలో అవలంబించిన పద్ధతినే అవలంబించ దలచారు.

అందుకనే రాన్సీరాగానే పాత కార్యనిర్వాహకవర్గాన్ని డిస్మిస్ చేశాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని నెలకొల్పుతానంటూ, రాజకీయపార్టీలతో రాయబారాలు మొదలుపెట్టాడు.

ప్రజలకు కనువిప్పు

గత 15 నెలల నుంచీ బ్రిటిషువారి చర్యలు బర్మా ప్రజలకు కనువిప్పుగా గలవు. బర్మాకు స్వాతంత్ర్యం పోయి డొమినియన్ స్టేటస్సు ఇస్తామన్నారు. అదికూడా ఇంకోమూడేళ్ళు తమ నిరంకుశ పరిపాలన సాగిన అనంతరమే ఇవ్వబడుతుంది. ఈప్రకటనతో ప్రజలలో అసంతృప్తి కలిగింది. అప్పటినుంచీ ప్రజా ఉద్యమం క్రమంగా ఉధృతం కాసాగింది. దానితో మళ్ళీ బ్రిటిషువారు కొంత దిగిరావలసి వచ్చింది. 1947 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. అందులోకూడా మరొక కిటుకుంది. అలా ఎన్నుకోబడే ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలుంటాయో మాత్రం చెప్పలేదు.

ప్రజా ఉద్యమంపై దాడి

అంతేకాదు. ఈ ఎన్నికలు జరిగే లోగా, ప్రజాఉద్యమంపై దెబ్బతీయాలని నిశ్చయించారు. అతివాదులలో చీలికలు తెచ్చి, వారిని అణచి, మళ్ళీ మితవాదులనే గద్దె నెక్కించాలని తలచారు. అందుకే థాకిన్‌సో నాయకత్వానవున్న కమ్యూనిస్టు గ్రూపును నిషేధించారు. బర్మాలో అతివాద ఉద్యమంమీద దెబ్బ తీయడమే ప్రభుత్వ ఉద్దేశమని దానికిది నాంది అని ప్రభుత్వ సభ్యులు బహిరంగంగానే అంటున్నారు

అంగ్‌సాన్ ఏంచేస్తాడో చూడాలి

ఆంటీ ఫాసిస్టులీగు యీ కొత్త ప్రభుత్వంలో చేరడం చాలమంది యువకులకు ఇష్టంలేదు.

అగస్టు 28వ తేదీని ఆంటీ ఫాసిస్టు లీగ్ 3వ వార్షిక మహాసభలో ఉపన్యసిస్తూ, అధ్యక్షుడైన అంగ్‌సాన్ ఇలా అన్నాడు:

"మనం మూడు ముఖ్యమైన హక్కులకోసం పోరాడుతాం. అవి:—

1. "సంపూర్ణ ప్రజాస్వామిక హక్కులతో గూడిన తాత్కాలిక జాతీయ ప్రభుత్వం ఏర్పడాలి. దానిలో అన్ని రాజకీయ పార్టీలకు స్థానం వుండాలి.

2. "యుక్త వయస్కు లందరికీ వోటింగుహక్కు వుండేపద్ధతిపై ఎన్నికలు జరగాలి.

3. "అలా ఎన్నుకోబడిన ప్రతినిధులే రాజ్యాంగ నిర్మాణ సభగా ఏర్పడాలి. బర్మా రాజ్యాంగవిధానాన్ని వారే నిర్ణయించాలి. దానిలో విదేశీయులెవరూ జోక్యం కలిగించుకోగూడదు."

తాను ఈ తాత్కాలిక ప్రభుత్వంలో చేరితే అంగ్‌సాన్ పైన చెప్పినవన్నీ ఎంతవరకు అమలు జరుపుతాడో చూడాలి.

(మా విలేఖరి)

నిర్బంధవిధాన వ్యతిరేకంగా బర్మా ప్రజాఉద్యమ విజృంభణ

బర్మాలో నలువైపులా పొంగిపొర్లుతూ ఉన్న ప్రజాఉద్యమ ప్రవాహాన్ని అణచి వేయడానికి ప్రభుత్వం గత రెండుమాసాలనుంచి తీవ్రమైన నిర్బంధ విధానాన్ని కొనసాగిస్తూఉంది.

ప్రభుత్వ దమన విధానం శ్రుతిమించిన కొలది ప్రజాఉద్యమంకూడా రోజురోజుకూ తీవ్రతరమవుతూంది. ప్రభుత్వానికి నమ్మినబంట్లుగా పరిగణింపబడే పోలీసులుకూడా సమ్మె జేస్తున్నారంటే, ప్రభుత్వంమీద దేశంలో ఎంత అసంతృప్తివ్యాపించి ఉందో సులభంగా అర్థంచేసుకోవచ్చు. సెప్టెంబరు 6వ తేదీనుంచి 3500 మంది బర్మాపోలీసులు సమ్మె జేస్తున్నారు. జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోయినందువల్ల తమ జీతాలుకూడా పెంచాలనీ, బర్మీయులకు బర్మీయేతరులకు మధ్య ప్రమోషన్సులో తేడాలుండగూడదనీ పోలీసులు కోరుతున్నారు.

పోలీసులకు ప్రజల మద్దతు

పోలీసుల విషయంలో కూడా ప్రభుత్వం ఎప్పటిలాగ తలబిరుసుగా ప్రవర్తించింది. ముందు సమ్మెను విరమిస్తేనేగాని సమ్మెదారులతో సంప్రదించమని ప్రభుత్వం నిరంకుశంగా సమాధానం ఇచ్చింది. కాని ప్రజలందరు సమ్మెజేస్తూ ఉన్న పోలీసులకు పూర్తి సహకారంచేశారు. సెప్టెంబరు 8వ తేదీన రైల్వే, ప్రెస్, ఇంజనీరియల్ వర్కర్సు సమావేశమై పోలీసులకోర్కెల్ని అంగీకరించకపోతే సర్వవ్యాపితసమ్మె జేస్తామని ప్రకటించాయి.

ఈ సమ్మెల వెల్లువను అరికట్టడానికి సెప్టెంబరు 11వ తేదీన ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం నామమాత్రంగా పెంచింది. కాని యిందువల్ల కార్మికులు మోసపోలేదు. సమ్మెలు ఇతరజిల్లాలకు, ఇతరశాఖలకుకూడా వ్యాపించాయి. సెప్టెంబరు 16వ తేదీన పోస్టల్, టెలిగ్రాఫ్, గుమస్తాలు గవర్నమెంటు ప్రింటింగు ప్రెస్సులో పనిజేసే కార్మికులు కూడా సమ్మెలోపాల్గొన్నారు. లోవర్ గ్రేడ్ ప్రభుత్వోద్యోగులందరూ ఒకవారం తర్వాత సానుభూతి సమ్మె చేస్తామని తెలియపరిచారు.

రైతులలో చైతన్యం

ఈకార్మికోద్యమంతోపాటు పల్లెటూళ్ళల్లో కర్షకోద్యమంకూడా తీవ్రంగా విజృంభిస్తూఉంది. ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా రైతులు జరిపే తిరుగుబాట్లను 'బందిపోటు దోపిళ్ళు' లాగా అభివృద్ధి నిరోధక పత్రికలు చిత్రిస్తూఉన్నాయి.

ప్రభుత్వ హింసావిధానానికి కార్మికులు సమ్మెలతోను, రైతులు తిరుగుబాట్లతోను చక్కని సమాధానంఇచ్చారు.

రంగూన్ వగయిరా ముఖ్య ప్రదేశాల్లో సభలు ఊరేగింపులు జరపగూడదని ప్రభుత్వం నిషేధించింది. ఇన్సిన్ వగయిరా ప్రాంతాలలో గృహసమావేశాలు జరుపుకోవాలన్నా, ముందు జిల్లా మేజస్ట్రేటు అనుమతి ఉండాలి. ప్రజా రక్షణ కమిటీ సమావేశం ఈప్రాంతంలో జరిగినందువల్ల, ఆదరనాయకుల్ని ప్రభుత్వం అరెస్టుచేసింది.

పత్రికలపై దాడి

జాతీయపత్రికలమీదకూడా ప్రభుత్వం దాడి సాగించింది. ప్రభుత్వం కాగితం కోటా ఇవ్వకపోవడంవల్ల 'గైడ్' అనే అభ్యుదయ దినపత్రిక ఒక వారంరోజులు రాకుండా ఆగిపోయింది. ప్రభుత్వ నిరంకుశ విధానానికి అసంతృప్తి తెలియపరుస్తూ పత్రికలు పత్రికా విలేఖరులు తీవ్రమైన ఆందోళనసాగించారు, 'గైడ్' 'ఎకనామిక్' 'న్యూలైట్ ఆఫ్ బర్మా' అనే పత్రికలనుంచి ప్రభుత్వం ధరావతు కట్టుకుంది. ఒక కమ్యూనిస్టు గ్రూపు నాయకుడైన థీన్‌పే నాయకత్వాన నడుస్తూఉన్న 'న్యూడెమోక్రసీ' అనే పత్రికను దినపత్రికగా మార్చడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వ నిరాకరించింది. రైల్వే కార్మికులు ప్రకటించ దలచుకున్న 'బులెటిన్'కు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మరొక కమ్యూనిస్టు గ్రూపు నాయకుడైన థాకిన్‌సో నడుపుతూ ఉన్న 'అనథిట్' అనే పత్రికను పూర్తిగా నిషేధించారు. 'న్యూడెమోక్రసీ' పత్రికా సంపాదకులమీద మూడు కేసులు పెట్టారు.

అతివాదుల్ని, అరెస్టు చేయడానికి ప్రభుత్వం దేశమంతటా వేటాడుతుంది. జూలై 15వ తేదీనాటికు 500 వర్కర్లు జైళ్ళల్లో ఉన్నారని ఫాసిస్టు వ్యతిరేక ప్రజా స్వాతంత్ర్య సంఘం (ఆంటీ ఫాసిస్టు పీపుల్సు ఫ్రీడం లీగు) ప్రకటించింది. రైతు ఉద్యమాల్ని 'బందిపోటు' అనే పేరుతో ప్రభుత్వం అణచివేస్తూ ఉంది. అగస్టు నెలలో రైతు ఉద్యమాల్లో మొత్తం 22000 మందిని అరెస్టు

(మిగతా 16వ పేజీలో)

"ఇన్నాళ్ళూ అవమానాలకు తలవొగ్గాం ఇక అన్నదమ్ములం పోట్లాడుకోం"

అనవలసిన ఈరోజున నాయకులధోరణి ఏమిటి?

నిఖిల్ చక్రవర్తి

కలకత్తా వీధులలో భయంకరయుద్ధాలు జరిగినతర్వాత నెలరోజులకే బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెసు — లీగులు విశ్వాసరాహిత్య తీర్మానాలమీద మరల కుస్తీప్రారంభించాయి.

ముస్లింలీగు ఏంచేసింది?

ఈనెల లోపున బెంగాల్ రాష్ట్రలీగ్ చేసిందల్లా కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ కలకత్తా అల్లర్లమీద చేసిన తీర్మానానికి కష్టపడి సమాధానం తయారుచేయడం మాత్రమే. తమరు అగస్టు 16న హర్తాళ్ జరపమనడాన్ని సమర్థించుకుంటూ ఈమధ్య కలకత్తాలో సమ్మెలు ప్రదర్శనాలకై ప్రజలమీదా, ముఖ్యంగా ముసల్మానులమీదా పెద్ద వొత్తిడి తేబడినా తాము ఏమీ అనలేదు అన్నారు. ఈవిధంగా బెంగాల్‌లోని లీగ్ మంత్రివర్గాన్ని అపఖ్యాతి పాల్పర్చిన లీగ్ 'పోరాట' చర్యల్ని సమర్థించుకున్నారు. ముసల్మానులు బహు ఉత్సాహంతో పాల్గొన్న బ్రహ్మాండమైన సామ్రాజ్యవ్యతిరేక ప్రదర్శనాలను ఖండించారు వీటికి గాంధీజీ ఉపన్యాసాన్ని కూడా తోడు తెచ్చుకున్నారు.

కాంగ్రెసువాదుల శాంతి ఘోష

ఇంత రెండోవైపున కాంగ్రెసు వాదులు శాంతి కావాలంటూ అనేక విజ్ఞప్తులు చేశారు. కాని వారి కళ్ళన్నీ బ్రిటిష్ సేనలమీదనే వున్నాయి.

"మనంతట మనం స్వయంగా శాంతి స్థాపించవలెననుకోడం బాగానేవుంటుంది. కాని సైన్యాలు, పోలీసులు, తుంటరి మూకల్ని నేల రాసేస్తే తప్ప శాంతి ఏర్పడదు. ఆ విషయమై నాకేమీ సందేహం లేదు" అని కిరణ్ శంకర్‌రాయ్ రేడియోలో ఉపన్యసించారు. ఈ మధ్యన శాంతి సంఘాలు ఏర్పరచడానికి, వివిధ పార్టీలవారిని కలుసుకుని కేంద్ర శాంతి సంఘాన్ని స్థాపించడానికి ఒక హిందూ ఐ. సి. యస్. ఆఫీసరునూ, ఒక ముస్లిం డిప్యూటీ కమీషనరునూ వేశారు. కాని బెంగాల్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు కమ్యూనిస్టు అయిన భూపేశగుప్తతో ఒకే బల్లవద్ద కూర్చోవడానికి నిరాకరించారట. దానివలన శాంతి సంఘంలో కమ్యూనిస్టుల్ని వెయ్యరని తెలుస్తూంది. ఐ. సి. ఎస్. ఉద్యోగులతోనూ, పోలీసు అధికార్లతోనూ కలిసి కూర్చోడానికి మాత్రం వారికెంతమాత్రం అభ్యంతరంలేదు.

యూరపియన్లమీద ఆశలు

ఇంతగాథ జరిగింది. చివరకు సెప్టెంబరు 19న అసెంబ్లీలో మంత్రివర్గంమీద విశ్వాస రాహిత్య తీర్మానం చర్చకువచ్చింది. చర్చకు పూర్వం రెండు పక్షాలవారూ తమ పార్టీలను బలపరచుకునేందుకువిశ్వప్రయత్నాలుచేశారు. యూరపియన్లు, ఆంగ్లో యిండియన్లు, ఇండియన్ క్రిస్టియన్లు, షెడ్యూల్డు సభ్యులందరూ తమ పక్షానవుంటే, కమ్యూనిస్టులు తమకే వోటుచేస్తే కాంగ్రెసువారి తీర్మానాలు బహు కష్టంమీద నెగ్గుతాయి. కాంగ్రెసువాదులు యూరపియనులమీద ఎంతెంతో ఆశలుపెట్టుకున్నారు. దీనికి కారణం స్టేట్స్‌మన్ పత్రిక బహు తెలివిగా ముస్లిం మంత్రివర్గాల్ని విమర్శిస్తూ వ్రాసిన వ్రాతలే. పాపం కాంగ్రెసువాదులు అవన్నీ నిజమే అనుకున్నారు. లీగ్ దృష్టి ఆంగ్లోయిండియన్లపైన వుంది. కొద్దిరోజులలోనే మంత్రివర్గంలో, వారికి స్థానం ఇస్తారని వదంతులున్నాయి. కాంగ్రెసు మాత్రం పూరుకుందనా? సెప్టెంబరు 14న విద్యాసంస్థలకుయిచ్చే గ్రాంట్లపై చర్చసమయంలో కాంగ్రెసు వాదులు ఒకమూల బిల్లునంతనూ వ్యతిరేకిస్తూ రెండోమూల ఆంగ్లో యిండియన్లను సంతృప్తిపరచేటందుకై వారివిద్యకై గ్రాంటునువ్యతిరేకించకుండా వూరుకున్నారు. ఇదివరకెప్పుడూ కాంగ్రెసువాదులు ఆంగ్లో-యిండియనుల విద్యకై ఇస్తూన్న సొమ్మును ఎదిరిస్తూనే వచ్చారు. షెడ్యూల్డు తరగతి సభ్యుల్ని ఆకట్టుకుందుకై లీగ్‌మంత్రివర్గం పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్ని ఎర చూపారు. చివరకు లీగ్ మంత్రివర్గమే నెగ్గింది ఈపోటీలో. వోటింగులో ఆంగ్లో-ఇండియన్లు, ఒక్క ఇండియను క్రిస్టియను మంత్రివర్గంతో నిలబడ్డారు. 3గ్గురు కాంగ్రెస్ హరిజన ఎమ్. ఎల్. ఏ లు లీగువేపు చేరిపోయారు. దానితో లీగ్‌కు కావలసినంత మెజారిటీ, యూరపియనులు తటస్థంగావుండిపోయారు. వీరిని లాగడం మీదనే రెండు పార్టీల వారు రెండు రోజులపాటు బహు తాపత్రయపడ్డారు.

ఒకరిపై యొకరి నిందలు

ఈ రెండు రోజుల వాగ్వాదంలోనూ కలకత్తా ఘటనల బాధ్యతనంతనూ ఒకరిమీద నొకరు రుద్దుకొనేందుకు రెండు పక్షాలవారూ కష్టపడ్డారు. లీగు మంత్రివర్గం వుంటే హిందువులకు చాలా ప్రమాదాలు తటస్థపడతాయనీ, అగస్టు 16న పబ్లిక్ సెలవు ఇచ్చివుండకూడదనీ కాంగ్రెసు సభ్యులు ఖండించారు. అల్లర్ల సమయంలో పోలీసులు దూరంగా నిలబడ్డారని ప్రతి ఉపన్యాసకుడు చెప్పాడు. కాని, పోలీసుల్ని, అధికారుల్నీ వారు ఏమీ అనక మంత్రివర్గంమీదనే తమ విసుగంతా చూపారు. శ్యామప్రసాద ముఖర్జీ లీగు హిందువులపై యుద్ధం ప్రకటించిందన్నాడు. ఒక్కొక్కప్పుడు సంభాషణ ముదిరి షుర్వర్దీ, ఆయనా ఒకరి నొకరు 'గూండా' లని తిట్టుకున్నారు.

కిరణ్‌శంకరరాయ్ లీగు అల్లర్లకి అన్ని ఏర్పాట్లూ చేసుకొని దిగింది అని నిందించాడు యూరపియన్లు ఎంతో తెలివిగా చాటునుండి అన్నీ నడిపించారని తెలిపినా, ఒక్క కాంగ్రెసువాదికూడా వారిని పల్లెత్తు మాట అనలేదు. పైగా లీగ్‌కి వ్యతిరేకంగా వోటు చేసేటందుకై వారిని ప్రాధేయపడ్డారు.

లీగ్ సభ్యుడు అబ్దుల్ హాషీమ్, మంత్రివర్గ రాయబారులే హిందువులకూ ముస్లిములకు నడుమ కలహాలు తీవ్రంకావడానికి కారణం అన్నాడు. కాంగ్రెస్‌వాదులు అధికారం తమచేతికి వచ్చేసిందనుకోడం భ్రమ అన్నాడు. కాని అఖరున షురావర్దీని పొగడుతూ కల్లోలాల సమయంలో 'అద్భుతమైన తెలివి' చూపాడని ఆకాశానికి ఎత్తేశాడు.

కాంగ్రెసు తరపున శ్యాం ప్రసాద్‌లాగా మంత్రులకు ఇస్పహానీ ఒక పెద్దఅండ. లీగ్ ఆశలకు అర్థంవచ్చిందని హిందూపత్రికల్ని నిందించి కలకత్తా హత్యలకిబాధ్యత కాంగ్రెసుదేనన్నాడు. ప్రధానమంత్రి పిలిచినా అగస్టు 17న శరత్బోసు, కిరణ్‌శంకరరాయ్‌వంటి వారు వీధులలోకి రావడానికి నిరాకరించారన్నాడు. "కేంద్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ సంయుక్తమంత్రివర్గాలు ఏర్పడితే" బెంగాలులో కూడా ఏర్పరచడానికి అభ్యంతరాలు లేవన్నాడు.

పోలీసుల్ని హెచ్చించండి

యూరపియన్ సభ్యుడు గ్లాడింగ్‌లేచి తప్పెవరిదో నిర్ణయించడం విచారణకమిటీకి వదలండన్నాడు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు రాకుండా సాయుధ పోలీసుల్ని హెచ్చు చేయాలన్నాడు. పిలవగానే మిలిటరీ వచ్చిపడే ఏర్పాట్లు చేసుకోవాలన్నాడు. ఈకోరికకు అటు కాంగ్రెసు వాదులూ, ఇటు లీగుసభ్యులూ కూడా అభ్యంతరంచెప్పలేదు.

ఇదివరకల్లా పోలీసులను తిట్టారు. ఈవేళ పోలీసులు కావాలంటున్నారు. అవ్వా బువ్వా రెంటూ కావాలంటే సాధ్యంకాదని ఆంగ్లో ఇండియన్ సభ్యుడు విల్కిన్ కాంగ్రెసు వాదుల్ని ఎత్తిపొడిచాడు.

ప్రజా ఐక్యతపై విసురులు

వీరందరితలా తన్నింది షురావర్దీ ఇచ్చిన ఉపన్యాసం ఎన్నికలనాటినుంచీ కాంగ్రెస్‌కు లీగుకుమధ్యవచ్చినవిభేదాలు సమాలోచనతో ప్రారంభించి,మంత్రివర్గరాయబారులు లీగ్‌ను మోసపుచ్చారన్నాడు. అగస్టు 16న శాంతంగా ప్రదర్శనం జరుపుకుంటున్న ముస్లిములకు వ్యతిరేకంగా హిందువులు కుట్రలు పన్నారన్నాడు. పోలీసు కమీషనరు చర్యలన్నింటినీ పూర్తిగా సమర్థించాడు. మళ్ళీ అప్పుడే శాంతి-భద్రతల రక్షణ బాధ్యత పోలీసులందే గాని మంత్రివర్గానిది కాదని ధర్మసూక్ష్మం తెలియపరిచాడు. ఈ మధ్య కాలంలో జరిగిన బ్రహ్మాండమైన సామ్రాజ్య వ్యతిరేక ప్రదర్శనాలమూలకంగా పోలీసులు శక్తిహీనులయ్యారన్నాడు. గత నవంబరులో జరిగిన ఆజాద్‌హింద్ విడుదల ప్రదర్శనం, రషీదాలీ విడుదలకై జరిగిన ప్రదర్శనం, నావికుల సమ్మె సానుభూతి ప్రదర్శనం జూలై 29 నాటి సర్వవ్యాపిత సమ్మె, 1935 క్రితంనాటినుండీ జైళ్ళలో వున్నవారి విడుదలకై జరిగిన ప్రదర్శనాలు ఇవన్నీ పోలీసులంటే ప్రజలకి చులకన చేసేశాయన్నాడు. ఇవన్నీ ప్రజలలో గల 'అరాజక భావాల'ను నిరూపిస్తున్నాయన్నాడు. అరాజకం ప్రబలుతూన్నా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోలేదన్నాడు. రాజకీయ ప్రదర్శనాలలో కలగచేసుకోకూడదని ప్రభుత్వ విధానం అన్నాడు. పౌరసత్వపు హక్కులు అరాజకత్వాన్ని సృష్టించాయి. ప్రజలలోగల అశాంతి సమ్మెలలో ప్రతిబింబించింది. అన్నాడు.

"ప్రజలంతా ఒక్కమాటు అరాజకపు ధోరణిలో పడిపోతే ప్రజాప్రతినిధులు దానిని ప్రోత్సహిస్తే పోలీసులు చేయగలిగేది ఏమీ ఉండదు. అటువంటి చర్యలకు సంఘం ఒక రోజున తగిన ప్రతిఫలం అనుభవించక తీరదు."

ఈ విధంగా విదేశ పాలకులకు వ్యతిరేకంగా హిందూ - ముస్లిం మతాల ప్రజలు ఐకమత్యంతో సాగించిన పోరాటాల్ని నిందించాడు. ఆ విధంగా సోదర కలహాల బాధ్యత ఈయనమీద పడిందని చెప్పక తప్పదు. కాని ఈ షురావర్దీయే రషీదాలీ విడుదల ప్రదర్శనాలను ముందుండి నడిపించాడు. అవి ఎలక్షన్ రోజులు మరి (ముస్లిం యువకుల్ని తనచుట్టూ కూడదీసుకుందుకు అంతకంటే మరో మంచి మార్గం కనపడలేదు.) 'క్విట్ ఇండియా' నినాదంతో నిప్పులు చెరిగిన కాంగ్రెసు వాదులు ఈ విధంగా ప్రధాని మాట్లాడుతూంటే ఒక్కరూ నోరువిప్పలేదు.

జ్యోతిబసు విజ్ఞప్తి

అంత సభలో ఒకేఒకగొంతుక కలకత్తా హత్యకు నిజంగా కారకులయిన వారిని దుయ్యబట్టింది. జ్యోతిబసు (కమ్యూనిస్టు) ఈ హత్యలకు కారకు లందరినీ బయట పెట్టాడు. "ఇదివరకు అనేకమార్లు మత కలహాలు వచ్చాయి. వాటిని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రోత్సహించారని మనం ఖండించాం. అది సరియైన పద్ధతి. ప్రజలు సామ్రాజ్యవాదుల చేతిలో ఆటబొమ్మలయ్యారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటో నాకు తెలియదు. వైట్‌హాల్‌లోను, న్యూఢిల్లీలోనూ, కలకత్తా ప్రభుత్వ భవనంలోనూ కూర్చున్నవ్యక్తులే దీనికంతకీ సూత్రధారులు. మన రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ వలల్లో చిక్కుకు పోయారు" మంత్రివర్గ రాయబారుల కుటిలనీతి, మన రాజకీయ పార్టీనాయకుల పద్ధతులు ప్రజల్ని విడదీసినాయన్నాడు. మంత్రివర్గరాయబారులు సృష్టించిన విభేదవాతావరణంలో చిక్కుకుని బానిస ప్రజలు ఒకరి నొకరు నరుకుకున్నారు. పైనుండి బ్రిటిష్ పాలకులు ఆనందించారు. తర్వాత సంయుక్తమంత్రివర్గంకోసం విజ్ఞప్తి చేస్తూ ఆయన యిలా అన్నారు. "యూరపియన్లమీద ఆశలు పెట్టుకోకండి. అభివృద్ధికరమైన కార్యక్రమంతీసుకోండి. మన ప్రజాసామాన్యం ఎన్నో అవమానాలకు ఇంతవరకు తలవొగ్గిసహించింది. ఈనాడువారుగొంతెత్తి "మాసోదరులతో కొట్లాడబోము, హిందువులు, ముస్లిములంటూ మామధ్యతగాయిదాలు పెట్టేవారిని ఇంకసహించబోము."అని చాటవలసిన రోజువచ్చింది.

యూరపియన్ల గుండెదడ

రెండువందల ఏభయిమందికి పైబడ్డ సభ్యులమధ్య ఐక్యతకోసంబాధపడుతూ వినబడ్డగొంతుయిదొక్కటే. అయినా యూరపియన్లకు ఆగొంతువింటేచాలు, తగనిభయం. అసెంబ్లీ సమావేశానికి 3 రోజులముందు (సెప్టెంబరు 16) 'స్వాధీనత' (బెంగాలీ దినపత్రిక) కార్యాలయాన్నీ, రాష్ట్ర కమ్యూనిస్టు ప్రధాన కార్యాలయాన్నీ సోదా పేరుతో తిరగవేశారు. బీరువాలు బద్దలుకొట్టారు. రికార్డులు, డాక్యుమెంట్లు, మామూలు పుస్తకాలు లారీలకెత్తి పట్టుకుపోయారు. వారికి కావలసింది ఈస్టరన్ కమాండ్ వారి రహస్య సర్క్యులరు. దానికోసం వారు తెగవెతికారు. మిలిటరీ విచారణ జరిపి కలకత్తా కొట్లాటలలో బ్రిటిష్ సేనలు రావడంవలన పరిస్థితులు చక్కబడ్డాయిగాని, లేకుంటే ఎంతో ప్రమాదం తటస్థపడివుండేదని నిరూపించాలంటూ ఆ సర్క్యులరు సైనికాధికారులకు సూచనలిస్తుంది.

(దీని విషయం ఇదివరకే ప్రజాశక్తిలో పడింది.) దానిని బయటపెట్టడంతోనే తెల్ల దొరలకు తేళ్ళూ, జెర్రులూ పాకినట్లయింది.

తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లింలీగు ప్రవేశించితే అంతర్యుద్ధం ఆగిపోతుందా?

ప్రశ్న: తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లింలీగు ప్రవేశంగురించి, కమ్యూనిస్టుపార్టీ దృక్పథం ఏమిటి? ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వం వెలుపలవుండి, అంతర్యుద్ధం సాగిస్తే, దేశానికి శ్రేయస్కరమా? లేకపోతే, తాత్కాలిక ప్రభుత్వంలో ప్రవేశిస్తే, దేశానికి శ్రేయస్కరమా?

జవాబు: పైరెండుప్రశ్నలూ భారతప్రజల శ్రేయస్సుకు సంబంధించినవికావు. కాంగ్రెసు. ముస్లింలీగు బూర్జువా నాయకత్వాలవలంబిస్తున్న దివాళాకోరుపంథాలు. నేటి తీవ్రమైన మత విరోధాల పరిస్థితిలో, పై ప్రశ్నలలో సూచింపబడిన రెండు పద్ధతులు మినహా గత్యంతరంలేనట్లుగా, మనకు తెలియ జేస్తున్నాయి.

రౌడీలరాజ్యాన్ని మనకు చూపి భయపెట్టి ఈ సమస్యాపరిష్కారానికి నిజమైన పద్ధతులను మరుగుపెట్టడానికి, పైన చెప్పిన రెండు పద్ధతులూ ఉద్దేశించబడ్డాయి. నిజంగా భారత ప్రజలను నేడు ఎదుర్కొన్న ప్రశ్నలు రెండు. అవి:

(1) బ్రిటిష్ పెత్తనానికి కొత్త అస్తారం కల్పించి, భారత స్వాతంత్ర్యోద్యమాన్ని చీల్చి, భారత విప్లవాన్ని అణగద్రొక్కే బ్రిటిష్ మంత్రుల ప్లానును ఆధారంగా తీసుకొని, రాజీపడేపంథా మొదటిది.

(2) లేకపోతే, సామ్రాజ్యవాదుల ప్లానును భగ్నం చేయడంకోసం ఐక్యమై పోరాటం సాగించి, భారత విప్లవాన్ని కొనసాగించే పంథా రెండోదీ.

ఇదికాక, పైన చెప్పినట్లు కాంగ్రెసు లీగు బూర్జువా నాయకత్వాలు సూచించే దివాళాకోరు పరిష్కార మార్గాలు, నిజంగా సామ్రాజ్యవాదుల కుట్రలనే బలపరుస్తున్నాయి. పై రెంటిలో యే ఒకటికూడా, భారత ప్రజలను స్వాతంత్ర్యానికి తీసుకుపోవు.

లీగు "ప్రత్యక్ష పోరాటం"

ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వంలో చేరకుండా వుండే మొదటి పద్ధతిని పరిశీలిద్దాం.

ముస్లింలీగు ప్రత్యక్ష పోరాటమని చెప్పి బెదిరిస్తోంది. కాని యిది, బ్రిటిష్ మంత్రుల సామ్రాజ్యవాద ప్లానును భగ్నం చేసి, భారత దేశానికి ముస్లిములకూ స్వాతంత్ర్యం సంపాదించేందుకు కాదు.

లీగు ప్రత్యక్ష పోరాటానికి పూనుకోవడం ఎందుకూ అంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడానికి కాదు. "కాంగ్రెసు వల నుండి బ్రిటిష్‌ప్రభుత్వాన్ని విడిపించడానికే" ఇది ముస్లింలీగు అంగీకరించిన విషయం.

బెదిరింపుల ద్వారా ముస్లింలీగు, గ్రూపింగులు, సంస్థానాధీశ్వరులు మొదలైన ప్రజాస్వామిక వ్యతిరేకమైన అన్ని హంగాలతో బాటు. పూర్తిగా సామ్రాజ్యవాదుల ప్లానును అమలు జరిపింప జూస్తోంది.

నిజమాలోచిస్తే ముస్లింలీగు బెదరింపు లన్నీ. తన కోర్కెలతో తాత్కాలిక ప్రభుత్వంలో ప్రవేశించడానికే.

ఇందుకోసమే. "ప్రత్యక్ష పోరాటమ"నే వివాదం యివ్వటం. దానిద్వారా, సామ్రాజ్యవాదంపైనీ. కాంగ్రెసుపైనీ ఒత్తిడి తేవాలని చూస్తోంది.

ఈ పద్ధతి భారత ప్రజలకు స్వాతంత్ర్యాన్ని చేకూర్చదు. భారత ప్రజలను విడదీసి. భారత విప్లవాన్ని విచ్ఛిన్నం చేసే అంతర్యుద్ధానికి. మతకలహాలకూ మాత్రమే యిది ఉపయోగపడుతుంది.

తాత్కాలిక ప్రభుత్వంలో లీగ్

సరే, ముస్లింలీగుతాత్కాలిక ప్రభుత్వంలో ప్రవేశిస్తే. యిప్పటి అంతర్యుద్ధ పరిస్థితి ఆగిపోతుందా? దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తుందా?

తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగు ప్రవేశించాలనిసామ్రాజ్యవాదమే వాంఛిస్తోంది. ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వములో చేరాలని కోరుతూ, టోరీ పత్రిక లండన్ టైమ్సు సంపాదకీయంలో యిది స్పష్టపరిచింది. టైమ్సుపత్రిక యీ విధంగా హామీయిచ్చింది.

రమేశచంద్ర

"తాత్కాలిక ప్రభుత్వంలో జిన్నాకూ, ఆయన అనుచరులకూ. చాలా బలమైన స్థానంవుంటుంది. సంయుక్త మంత్రివర్గం నుండి విడిపోతే మతప్రతిష్టంభన తిరిగి కలిగించగల శక్తివారికివుండడం, యేవిషయంపైనైనా వారవలంబించే పద్ధతికి అపారమైన బలంయిస్తుంది".

ముక్తసరిగా చెప్పాలంటే దీని అర్థం, "తాత్కాలిక ప్రభుత్వంలో ప్రవేశించండి. ప్రతి సమస్యపైని అంతర్యుద్ధమని చెప్పి బెదిరించండి" అని ముస్లింలీగుకు ఉపదేశించడం.

బ్రిటిష్ మంత్రుల సామ్రాజ్యవాదపు ప్లాను, కాంగ్రెసు లీగులు పూర్తిగా అంగీకరించి. ఆచరించడానికి ఉద్దేశింపబడింది. పైరెండు సంస్థలూ, సంస్థానాధీశ్వరుల సహకారంతో, తాము నిర్ణయించిన బూటకపు స్వాతంత్ర్యానికి చేరుకోవడమే సామ్రాజ్యవాదుల ఉద్దేశం. ఈప్రకారం, భారతీయుల తిరుగుబాటును రక్తంలో ముంచెయ్యడానికీ, తాము మనపై పెత్తనం సాగించడానికీ, సామ్రాజ్య వాదులకు కావలసినంత అవకాశం దొరకుతుంది.

అంతః కలహాలు ఆగిపోవు

కాంగ్రెసూ,లీగూకలిసి తమలోనికిఆకర్షింపబడడానికే, బ్రిటిష్ మంత్రుల సామ్రాజ్యవాద ప్లాను ఉద్దేశం. మన అంతఃకలహాలను అంతంచెయ్యడానికికాదు. కొత్త పద్ధతిలో అంతఃకలహాలను కొనసాగించడానికే.

తాత్కాలిక ప్రభుత్వంలోను, రాజ్యాంగ నిర్మాణ సభలోనూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదం సహకారంతో ముస్లింలీగు ప్రతి హంశంలోనూ దేశవిభజనకోసం పోరాడుతుంది.

లీగుకు వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులవేపూ సంస్థానాధీశ్వరులవేపూ, సహాయముకోసం కాంగ్రెసు చూడవలసివస్తుంది.

కాంగ్రెసూ లీగూ రెండూ, తమ అనుచరులను, పరస్పర వ్యతిరేకంగా సమీకరించడం సాగిస్తాయి. కార్మికులలోనికి రైతులలోనికి, సంస్థాన ప్రజలలోనికీ, యీ విభేదాలను తీసుకపోతాయి.

కాబట్టి, కాంగ్రెసులీగులు తాత్కాలిక ప్రభుత్వంలోకలసివుంటే, అంతర్యుద్ధం వుండదని భావించడం భ్రమమాత్రమే. అదేవిధంగా పరస్పర విరుద్ధమైన కాంగ్రెసు లీగు నాయకత్వాలు. ప్రజలను పరస్పర విరోధులుగా చీల్చడానికి, ప్రయత్నించకుండా వుంటారనుకోవడం కూడా భ్రమే. అంతర్యుద్ధపు బెదరింపు. బ్రిటిష్‌ప్లాను ప్రకారం ఎక్కువబేరం కోసం. అడుగడుగునా ప్రయోగింపబడుతూనే వుంటుంది.

వీటన్నిటికంటె, కాంగ్రెసులీగులు లవి ఏర్పరచే తాత్కాలికప్రభుత్వంలో, ఆరెండు పక్షాల పలుకుబడిని పూర్తిగా వినియోగించుకొని, తమ హక్కులకోసం కార్మిక కర్షకులూ, ఫ్యూడల్ నియంతృత్వంనుండి విముక్తికోసం సంస్థానప్రజలూ సాగించే పోరాటాలనుఅణచివెయ్యడానికి, సామ్రాజ్యవాదులకు మంచి అవకాశం చిక్కుతుంది.

ముందు దారి

కాబట్టి కాంగ్రెసు - లీగు బూర్జువా నాయకత్వాలు సూచించే రెండు పద్ధతులూ (లీగుకూడా తాత్కాలిక ప్రభుత్వంలో చేరడం. లేకపోతే బయట వుండి అంతర్యుద్ధం సాగించడం), అంతర్యుద్ధాన్ని యింకా తీవ్రం చేయడానికి ఉపయోగపడతాయి. పైరెండు ప్రధాన రాజకీయపక్షాల పలుకుబడిని వినియోగించుకొని, సామ్రాజ్యవాదులు భారత విప్లవాన్ని అణచివెయ్యడానికే ఉపయోగపడతాయి. దీనికి కారణం, కాంగ్రెసు - లీగులు రెండూ, బ్రిటిష్ మంత్రుల ప్లానును ఆచరణలో పెట్టడంలోనూ, సామ్రాజ్యవాదులతో రాజీ చేసుకోవడంలోనూ. తమ తమ ప్రయోజనాలను సాధించుకోవాలని ఆశించడం వల్లనే.

ఈపరిస్థితుల్లో అంతర్యుద్ధంయొక్క విచ్ఛిన్న శక్తినిసరిగా అవగాహన చేసుకొని, అది సంభవించకుండా అరికట్టడం భారత ప్రజల కర్తవ్యం.

కార్మిక, కర్షక, సంస్థాన ప్రజాపోరాటాలను బలపర్చి, వాటికిదోహదంచేసి, అంతర్యుద్ధానికి మూలకారణమైన బ్రిటిష్ మంత్రుల సామ్రాజ్యవాద ప్లానునుండి, తననాయకులు పూర్తిగా బయట పడేలట్లు భారతప్రజానీకం చేయడమే, స్వాతంత్ర్యానికి దారితీస్తుంది. వయోజన ఓటింగు హక్కుపైనీ, సంఖ్యను బట్టి ప్రాతినిధ్యమిచ్చే ప్రపోర్షనల్‌రిప్రజెంటేషన్‌పద్ధతిపైనీ, జాతుల స్వయంనిర్ణయహక్కుపైనీ, నిర్మింపబడే నిజమైన రాజ్యాంగనిర్మాణ సభద్వారా, ప్రజలకు స్వాతంత్ర్యాన్నీ. ప్రభుత్వాన్నీ సంపాదించడానికి. ఐక్యపోరాటం సాగించడమే భారత ప్రజానీకం ముందున్న మార్గం.

— "పీపుల్సు ఏజ్" నుండి

కంచుకాగడా

పులినిజూచి నక్క వాత పెట్టుకొన్నట్లు........

పులినిచూసి నక్క వాతబెట్టుకున్నట్టు. తెల్లదొరలలాగే అధికారం చెలాయించాలనుకునే నల్లదొరలు మన భారత సైన్యంలో లేకపోలేదు. బొంబాయి దగ్గర కల్యాన్ మిలిటరీ క్యాంపులో లెఫ్టినెంట్ హె. సి. ఆర్. సింగు అలాంటివాడే. ఆయన సప్లయి డిపార్టుమెంటులో వున్నాడు.

ఈమధ్య న్యూఢిల్లీనుంచి ఓపెద్ద మిలిటరీ అధికారి ఆ క్యాంపును పరీక్షచేయడానికి వస్తాడని తెలిసింది. సింగుగారికి స్థిమితం తప్పిపోయింది. వూరికే తొక్కిసలాడిపోయాడు. ఎక్కడలేని అధికారం తెచ్చుకొని వూరికే ఆర్డర్లు వేయడం మొదలు పెట్టాడు.

ఎప్పుడో తెల్లవారాకజరిగే పెరేడ్‌కి సిద్ధం కమ్మని సైనికులను తెల్లవారుఝాము 4 గంటలకే లేవమన్నాడు.

పెరేడ్ టైము ఎప్పుడో వారికి తెలుసు. సైనికులు మామూలుగానే లేచి పెరేడ్ టైముకు సిద్ధమయ్యారు.

కాని, సింగుగారికి ఆగ్రహంమాత్రం ఎక్కువైపోయింది. 'మిలిటరీ డిసిప్లిన్‌కు వ్యతిరేకంగా పనిచేశార'ని ఇద్దరు గుమస్తాలపై ఇండియన్ ఆర్మీ శాసనం 39 వ సెక్షను ప్రకారం కేసుపెట్టాడు. 'ఇదేమి అన్యాయమయ్యా?' అన్నారు వారు. 'దిక్కరించినందుకు వెంటనే అరెస్టు రెండురోజుల తరువాత కోర్టు మార్షల్ విచారణ— విచారణ సమయానికి 27 వ సెక్షన్‌కూడా జోడించారు.

గుమస్తాలు వ్యతిరేకిస్తే కమాండరు 27 వ సెక్షనునుమాత్రం ఉపసంహరించారు. 39 వ సెక్షను అలాగేవుంది. దానిని గురించి అడిగితే, 'నేరం చేశారా—లేదా అనే దానితో నాకు నిమిత్తంలేద'ని కమాండరుగారిజవాబు. నేడు భారత సైన్యంలోవున్న 'న్యాయశాస్త్రం' అది. మన తాత్కాలిక ప్రభుత్వం ఈ"న్యాయశాస్త్రన్నే" అమల్లో వుండనిస్తారా అన్న విషయం ఇప్పుడు తేలాలి.

కొత్తసరుకు లొంగేరకంకాదు

ఈనెల 6 వ తేదీని, "గోదావరి" అనే ఓడను మరోచోటికి మార్చాలిగనుక ఉదయం టిఫిన్ 6-30 గం॥ లకి, భోజనం 9-30 గం॥లకి పూర్తిచేయాలని ఆర్డర్లు వచ్చాయి. నావికులు సరేనన్నారు. ఉదయం వచ్చిన చపాతీలు సరిగా కాలలేదు. పచ్చిపచ్చిగా వున్నాయి. అయినా నావికులు సరిపెట్టుకుని తిన్నారు. పనిలో ప్రవేశించారు. కాని 9-30 లకు రావలసిన భోజనం 12-30 లకు కూడా రాలేదు ఆఫీసర్లు తమకు పట్టనట్లు కూర్చున్నారు.

తిండిలేకుండా ఎంతసేపని పనిచేస్తారు? నావికులంతాకలిసి కమాండరు వద్దకువెళ్ళి తిండిలేకుండా మేం పనిచేయములేం" అని చెప్పారు. ఈ ప్రదర్శనం చూచి ఆఫీసర్లు కళ్ళుతెరిచారు. వెంటనే ఆహారం తెప్పించి నావికులు ఏం చేసినా పడివుండే రకంకాదని మరోసారి నేర్చుకున్నారు.

— "పీపుల్సు ఏజ్" నుండి

చిన్నకథ: చిడవుయుగులు

సి. లక్ష్మీకాంతమోహన్

ట్రోతున వర్షించుతోంది. ఆపూరికొంప గజగజ వణికిపోతూంది. పక్కింట్లో మంచంమీది ముసలాయన 'కృష్ణా. గోవిందా అంటున్నాడు. చుట్టూ పిల్లల్ని పెట్టుకొని, పిల్లలకోడిలా ముడుచుక్కూచున్న రామయ్య ఆలోచనాముద్రలో వున్నాడు.

వున్నట్టుండి అతని ముకుపుటాల్లోకి యెక్కడిదో 'గబులుకంపు' చొచ్చుకుపోయింది. చుట్టూ చూశాడు. కొంపలోని పిల్లమూకా, కంచంముంతలూ; బయట దొడ్లోనిబెండలూ, పీరలూ; యింకేమీలేవు. యెక్కడిదీ దుర్వాసన?

అవును తెలిసింది యెక్కడిదో!

ముడిచివ పెసరచేలను తిరగవేసినట్లుగా తన గతజీవితాన్ని ఏకొక్కమారు తిరగవేసేడు. అది దాదాపు ముప్పయి యేళ్ళనాటి సంగతి. తానూ 'ముసిలాయనా' 'మడిస' పడుతున్నారు ఆవిషయంమీద.

"ఉహూ కలవదంటే కలవదు. ముమ్మాటికీ కలవదు. అంతే!" కుండను పగల గొట్టినంత 'కరకట్లు'గా తేల్చి చెప్పాడు రామయ్య.

"ఇంకా నాలుగేళ్ళపాటు చూడరాదంటావా?" ముసిలాయన నసిగేడు. ఇదేం 'చితపకాలం!' ఇదేంలోకం!? తనకాలం నాడు యిలా కిస్సుబుస్సు లాడేవాళ్ళా బాబుల మీద కొడుకులు!? తండ్రి కనపడితే కొత్త కోడల్లాగ పక్కకు వొదిగేవాళ్లుగాని! ఇది 'అంతో గు' చేసుకుపోయే కాలంగాని, నాలుగు కాలాలపాటు పదిమంది పిల్లా పీరకాయతో చల్లగావుండే కాలమా? ఈకాలపు పిల్లకుంకలకి యెంత పెళ్ళిపిసం! తను బతుకుండగానే భాగాలా? ఆ?

ఆఖరిసారిగా అడిగేడు ముసిలాయన: "యిది నువ్వుచెప్పేది........"

"అ తే!" తెగ్గొట్టి అన్నాడు రామయ్య.

లేకపోతే మరేంటి? 'మేకుపండిలు పెట్టి యెద్దును తెచ్చినా యెప్పుడు కాలు యిట్టెట్టే' అని. యెంత దున్నపోతు చాకిరీ చేసినా చిల్లిగవ్వన్నా 'అదా' లేదయ్యే! యేమవుతోంది డబ్బంతా? తన అత్త చెప్పనే చెప్పింది. 'బాబుకి పెద్దకొడుకుమీదా. అమ్మకి అమ్మాయి మీదా ప్రేమ వుంటుంద'ని! తను అందర్లోకి చిన్నాడుగాబట్టేగా యీ చిక్కొచ్చింది! కాకపోతే యిన్ని అప్పులు సంసారానికెందుకవుతయ్యా? తన పూరు చచ్చుల్లిపాయలూ, పుచ్చు చింతపండూ అమ్ముకోటానికి వచ్చిన నాంచారయ్య 'అప్పులు' సంపాదించాడు. పెదసుబ్బయ్యగారి సూర్నారాయుడు పాల 'యాపారం' ఆవ్వీచేసి, రెండెకరాలుకొని, దాన్లో వచ్చినవి వడ్డీలకిచ్చి, అట్లా పెరిగి, అట్లా పెరిగి యిప్పుడు షావుకారయ్యా, యేటా నాలుగైదెకరాలు కొనిపారేస్తున్నాడు. ఇట్లా లోకమంతా డబ్బే డబ్బే అని డబ్బు ఆర్జించుతూంటే, ముసిలాడికిఅప్పులైనయ్యా? యెందుకూ?

ఇంతేనా? పెద్దాడికొక్కడికే నాలుగో బడిదాకా చెప్పించారుగాని, తన మొఖం చూశారా? తనెప్పుడూ పేదపళ్ళికి పుచ్చుకొని బజారెమ్మట్లో, పొలాలెమ్మటే పడేవాడయ్యే! ఆ 'బాసముక్కలు' నాలుగూ తానూ నేర్చుకుంటేయెంతడబ్బు యీపాటికి! వూళ్ళోకి అప్పుడప్పుడూమకాంవచ్చే 'యెర్రబుట్టలాళ్ళు' యేంచదువుకొన్నారూ? వాళ్ళకి 'యింగిలీసు'గూడా సరిగారాదంట. చూడు మరి! యానాదాళ్ళనీ, యెరికలాళ్ళనీ, కోమట్లనీ యెట్లా అదరాయించి బెదరాయించి వాళ్ల డబ్బు గుంజుతారో! పైగా మున్సబులాంటి వాడు వాళ్ళకి నల్లకోడిపెట్టలు తెచ్చియిస్తాడు. అందాకా యెందుకూ: కరణం యేం చదువుకొన్నాడూ? రైతులకి యేదన్నా అయన్తో పనిపడ్తే, యెడంచెయ్యి వెనక్కజాపి కుడిచేత్తో కబుర్లు చెప్పుతాడయ్యే! యెందుకు అనుకోటం! తన దురదృష్టం యింతకూ పోపీ జరిగినదేమో జరిగింది. యింకా భాగాల వంచనంటాడెందుకంట ముసిలాడు? యింకా యెంతకాలం పెద్దకొడుక్కీ, కూతుళ్ళకీ దోచిపెడదామనుకున్నారూ? ఆ! అదేగాదు. తనమీద వీళ్ళకి ప్రేమేవుంటే అమ్మ యెప్పుడూ తన "అదాళ్ల"తో పోట్లాడుతుండెందుకూ కూతుర్ని వెనకేసుకొని?

"ఎప్పుడు ఫైసలు చేసుకుందామే?" తనకు తెలికండానే కరుకుదోరణిని తగ్గించి అడిగేడు రామయ్య.

ముసలాయనకి మండుకొచ్చింది. యేదో 'మైనరుదన్నాన'ని గండా అని చూస్తావుంటే మరమేకులా తయారౌతున్నాడు. పెళ్ళాం రాగానే భాగాలా? పెళ్ళిగాకముందెప్పుడన్నా యిట్లా యెదిటబడి మాట్లాడాడూ? చెప్పుడు మాటలు విన్నాడు; చెడిపోతున్నాడు. సరే. యేరుబడినాక పిల్లలుపుట్టి, వాళ్ళు 'అమ్మా బువ్వే, నాన్నా బువ్వే' అని భజనచేస్తూంటే అది యెవళ్ళ ప్రతిష్ఠ? పలానాయనకు గాదూ?

సరేపోనీ! తను పెంచాడు; తనంత వాణ్ణి జేశాడు. 'కులంయింటికోతి'ని అంటగట్టాడు. పెళ్ళిజేసి, యింకా తన బాధ్యతేముందీ? ఆ?

"రేపు మంచిరోజంట. అప్పుడు ఫైసలు చేసుకొందాములే" ఒళ్ళుకృసవగ్గుతూ ముసలాయన మాటయిచ్చాడు. రామయ్య నిరాటంకులు గుల గులాడేయి.

మర్నాడు భాగాలువేసుకొన్నారు. అర యెకరం పొలమూ, నాలుగుసెంట్ల యింటిస్థలమూ, పాత యిత్తడిబిందె, రెండు చిల్లిచెంబులూ, నాలుగు వడ్లగోతాలూ, పాత ముసలిగేదే, మూడువందల యాభై మూడు రూపాయలఅప్పూ రామయ్యవంతువచ్చాయి.

"యికచూసుకో యెట్లా చేసుకొస్తానో" భుజాలెగురవేశాడు రామయ్య.

"యేమేయ్! ఈరోజునించి కానిడబ్బుగిని కిర్చుజేశావంటే, కర్రుగాల్చి వాత లేస్తాన"న్నాడు 'అదాళ్ల'తో

ఇప్పుడు అరెకరం మాత్రమే సేద్యానికుంది. ఇంకా రెండు మూడెకరాలు మగతాకు తీసుకోవాలి. అనుకున్న పని జరిగిందంటే గ్రామదేవత నెత్తిన తప్పకుండా కొబ్బరికాయ కొడతానని మొక్కుకొని, చినషావుకారుగారి సూరయ్యదగ్గరకు పరుగెత్తాడు. పెదషావుకారు కంటే చినషావుకారే మంచాడు. తన నాన్నావాళ్లూ అంటే ఆయనకి చాలా అభిమానం. అడిగినప్పుడల్లా లేదనకుండా అప్పులిచ్చేవాడు. తన తండ్రి 'హయాము'లో ఆస్థీ అంతా పోయిందిగాని, తన తాతలకాలంనాడు యేదెనిమిది ఎకరాల వ్యవసాయం వుండేదని ఆయనకి తెలిసేవుంటుంది. ఇప్పుడు తాను పేదవాడైతే మాత్రమేం? వెనకటి గౌరవం యెక్కడికి పోతుందీ?

షావుకారుగారి కొత్తదాబా గడప తొక్కంగానే తన అన్న యెదురయ్యాడు రామయ్యకి అనుమానం కలిగింది.

రామయ్యని చూడంగానే చిన షావుకారు అమాంతంగా లోనికాహ్వానించాడు. భేష్! తన కుటుంబం బతికి చెడ్డరోజుల్ని మరిచిపోలేదాయన.

వచ్చిన విషయాన్ని తెల్పుకొని అన్నాడాయన "మీ అన్న ఆపొలాన్నే అడుగుతున్నాడు. యేదో మరీ మరీ అడుగుతున్నావుగాబట్టి మీ అన్నకన్నా వొక్క బస్తాన్నర యెక్కువిచ్చి ఆ చేను తీసుకో, సరా?"

సరేనన్నాడు రామయ్య. ఆమాట తాను అన్నతో అంటే మాత్రం. కుట్రజేసి తమ్ముడడిగిన చేనే అడగాలి? ఇంత మోసమా అన్నదమ్ముల్లో? చిన షావుకారు మంచాడు గాబట్టి, తనంటేమెంతో 'యిదిగా' వుంటాడు గాబట్టే ఆ చేను తనకే యిచ్చాడు గాని. లేకపోతే యింకేమన్నా వుందా?

అనుకొన్నది సరీగానే జరిగింది. ఇక వాళ దున్నపోతుల బతని కొనాలి. మునిరివైతే మాత్రం యేందొచ్చిందాయి? తన దగ్గరుంటే పందికొక్కుల్లా బలుస్తయ్యి! పైసా గావాలి కొంటానికి ముసలిగేదె నమ్మితే పదిపది పదిహేను రూపాయలు వస్తాయి. పాడిలేకపోతే యేం? కారపుకూడు తింటే తప్పా?

పోతే 'యిక వందరూపాయలు అప్పు తేవాలి ఖర్చులన్నిటికీ. గురవయ్యనడిగితే మూడు రూపాయల వడ్డీకి కొంచం తక్కువగానే యిస్తాడు.

వెంటనే ఆపని పూర్తి చేసాడు.

వినాయకుడికి కొబ్బరి కాయలు గొట్టినాటలు పూర్తిజేశాడు. కరణం, మున్సబు, ఓర్పీలు, పోలీసులు —, వీళ్ళ 'మామూళ్లు' అయినాక పైరు పెరిగింది. నాము తెగులూ, మానుకాయ తెగుళ్ళతో కోత కోయించాడు, నూర్పిడి అయింది. తొమ్మిదిబస్తాల 'తొస్సు' మిగిలింది; ఆ రాత్రి అన్నం తిన్లేదు రామయ్య. 'ఉభయులకూ క్షేమం' అని ఆ తొమ్మిది బస్తాలకీ నోటు రాయించుకొన్నాడు చిన షావుకారు.

మరుసటేడూ అంతే జరిగింది. అది చేలో బలంలేకనో, దేముడు దయదల్చకపోవటంవల్లనో రామయ్యకి తెలీలేదు.

తనస్థితిలో వుండగా, చినషావుకారు తనయింటికేవచ్చి (తన తాతలనాటి గౌరవం యింకా మరచిపోలేదాయన!) ఆ అరెకరం అమ్మి అప్పులుతీర్చమని సలహాయిచ్చాడు. భాగంలో పంచుకొన్న అప్పుకీ, వ్యవసాయ రుణాలకీ సరిపోయింది అరెకరం!

ఆ భార్యాభర్తలిద్దరూ 'యెదురుబస్తు'గా కూచున్నారు.

"యామే! యిక ఆ ముసలి దున్నలూ, నాగలీ వుంచెయ్యి. వాట్ని బాడుక్కి కట్టమంటావా, లేదూ వాట్ని అమ్మి ఏదన్నా కూరగాయల యాపారం చెయ్యమంటావా?" యెప్పుడూ భార్యతో సంప్రతించని రామయ్య యిప్పుడామెని అడిగేడు.

ఆమె నిండు గర్భిణి. ఇదివరకే ముగ్గురు పిల్లలున్నారు దేవురుమంటూ. ఆయాసంతో నీరసంగా జంపుతూ అన్నది, "యాపారం కంటే యెవరిదగ్గరన్నా జీతానికుంటే మంచిది. లేకపోతే చినషావుకారు పన్లోకి కూలికిపోతే...."

కూలికి పోవటం అంటే రామయ్యకి కొంచెం 'నామోషీ' అనిపించింది. యెట్లాపోయినా బతికిచెడ్డ కుటుంబం! తన తాతలనాడు...."

దున్నల్నిఅమ్మి పసుపుకొనే దళారీగా పనిచేసాడు కొన్నాళ్ళు. దాంట్లో ఏమీ లాభం రాలేదు. వోరి నీ అన్యాయంగూల! ఇతవాడూ, అంతవాడూ వ్యాపారాలైతే యింకా తనకేం కలిసొస్తుందీ? వ్యాపారం మానుకొన్నాడు.

ఒకవేళ యీవూరు తనకి, 'అచ్చి' రావటం లేదేమోనని మంచిరోజు చూసి. యింకో వూరువెళ్ళి, ఆసామీదగ్గ జీతానికుంటానికే నిశ్చయించుకొన్నాడు. లేకపోతే జరిగేదెట్లా? ఇంటినిండా పిల్లలు గుడ్డలేదు; గోచిలేదు, తిండిలేదు; పడలేదు! అదీనూ, వున్న వూళ్లో జొన్నలమ్మిందానికంటే పొరుగూళ్ళో బిచ్చమెత్తితే మంచిది!

రెండేళ్ళు వున్నాడా ఆసామీవద్ద. యేదో యేడు అక్కడ వుండలేక పోయాడు. యెందుకో అనకే తెలీదు. మనస్సు మాత్రం 'యింకో చోటికి - యింకోపనికి' అని పోరుపెడుతోంది. అదీగాక ఆసామీ యిచ్చేజీతం చాలటంలేదు. మధ్యమధ్య ఆసామి యింట్లోని 'అడగుంపు' కులంవాడు గండా అన్నమాట లేకండా వూరికే యేదోవొకటి తననిచూని సణుగుతూండేవాళ్ళు. మగాళ్ళు యేదన్నా అంటేపడొచ్చు, తగుదునమ్మా అని ఆడాళ్ళు తనకిపనులు చెప్పేది? అసలి ఆడాళ్ళని రామరామ అనగూడదు. అందుకనే దేముడు వీళ్ళకచ్చంగా పిల్లలు కనేపని యిచ్చాడు!

"సరేమానుకునేట్లయితే, లెక్కజూశాను యిదిగోడబ్బు" ఆసామీ అన్నాడు, నిలువాటి కుంకుమ బొట్టూపెట్టి, ద్రుబ్బు మీసాలగుండా నవ్వుతూ, 'దైవసాక్షి'గా. పొన్నుకర్రతో తీర్పులుచెప్పే ఆ ఆసామీ తనడబ్బు కాజేస్తాడని రామయ్య అనుమానించలేదు. యిచ్చిందేదో పుచ్చుకొన్నాడు. అంతే.

యెక్కడికన్నా పోదామనుకొన్నా రామయ్యకి యెక్కడికి పోవాలో తోచలేదు. యెవరిదగ్గరన్నా జీతానికున్నంత 'నామర్దా' పనియింకోటి లేదనుకొన్నాడు. యెవరికిందా వుండవద్దు, యెవరికి లొంగవద్దు, అని అంతరాత్మ ఘోషిస్తోంది.

స్వతంత్ర జీవనం చెయ్యాలనుకొన్నాడు. కూలి పోతే తను కష్టంచేస్తాడు ఆరోజు డబ్బులు తెచ్చుకుంటాడు. ఇక వొకరికి లొంగివుండే అవసరం యేంటి? కాని 'అదాళ్ళు'గూడా తనతోపాటు కూలికి వస్తే బాగుంటుంది. తను వొక్కడే యెంత కాలమని రెక్కలు ముక్కలు జేసుకుంటాడు.

కాని, తల్లి దగ్గర్లేపోతే యీ పిల్లమూక క్షణం వుండరు. పిల్లలు! బాలనాగమ్మ కథలోని తలారి రాముడి కిలా! పిల్లలు. తాము పన్లోకి పోయినప్పుడు వీళ్ళని చూసే వాళ్ళెవళ్ళన్నావుంటే బాగుంటుంది. ఆదేదో 'రుస్యా' దేశంలో అట్లా చూస్తారంట.

కాని భార్యని కూలికితీసికెళ్తే కులంవాళ్ళు నవ్వుతారు; చెవులు కొరుక్కుంటారు; నోళ్లు నొక్కుకుంటారు. తనపరువుకాస్తా పోతుంది. కాని తమఆకలిమంట వాళ్ళకేం తెలుస్తుంది? అసలు యీమాటలన్నీ అనుకునేవాళ్లు తనకి తలో వెయ్యి రూపాయిలిస్తే బాగుణ్ణు. అప్పుడు తన పెళ్ళామేగాదు, తానుగూడా పన్లోకిపోడు. చిన్న షావుకారిలా కూర్చుని తింటాడు. ఆలోచించాడు రామయ్య. తీరువ పెట్టలూ, నంగనాచి తుంగబుర్రలూ నిర్భ్రాతాయని భార్యని కూలికి తీసుకుపోసాగాడు

కూలికి పోయినప్పుడు పెద్దరైతులు ఎంత చేసినా యింకా చెయ్యమని రంపెలేస్తున్నారు రామయ్యకి అసహ్యమూ, కోపమూ, యేడ్పూ వచ్చాయి. తన తాతల నాడు........!

'ఛీ యెదవ బతుకూ!' అనుకున్నాడు కూలీ డబ్బులు యింట్లోకి చాలటంలేదు. తిండికి, బట్టకి, ఆముదానికి, యింటి కప్పుకి, రోగాలకి, కిరసనాయిలుకి, వుప్పుకి, చింతపండుకి, యెన్నిటికని యీడబ్బులు చాల్తాయి. పైగా తిట్లు! అసలు యీ కూలికి వచ్చే జనం యీ తిట్లని యెట్లా సహిస్తున్నారా అని సందేహించాడు. కొన్నాళ్ళకి ఆ తిట్లకీ, తీర్పులకీ తానూ అలవాటుపడ్డాడు. కాని లోపల్లోపల యేదో రాజుకుంటూనే వున్నది.

కాలచక్రం తిరుగుతోందిగిరాగిరా. ఆరోసారి భార్య ప్రసవించింది, ఆమె కేదో జబ్బుచేసింది. 'ఆచార్లు' యింటిచుట్టూ తిప్పించుకొని మందుకి ముందు డబ్బు అన్నాడు. 'డాక్టరు' ముప్పయి మైళ్ళలో వున్నాడు. తాను వొక్కడు! ఇంట్లో పిల్లలు! దూరం! దబ్బేదిమందులకి. మూడోనాడే ఆమె మరణించింది, కన్నీరు పెట్టుకొని పిల్లల్నిచూసి. రామయ్య హృదయం రంపకోత కోయబడినంతగా బాధపడ్డది.

(మిగతా 11వ పేజీలో)

భారతసంస్థాన ప్రజలలో నూ…

- భరత్‌పూర్ సంస్థానంలో పోరాట…
- రాయదుర్గ నాయకులు తిరిగి ప్రజ…
- జామ్‌నగర్‌లో రాక్షసచట్టాల నెదిరి…

భరతపూర్ సంస్థానంలోని ముఖ్య రాజకీయ సంస్థలైన, ప్రజాపరిషత్తు, ముస్లిం మహాసభ, కిసాన్‌సభలుసంయుక్తంగా సంపూర్ణ స్వతంత్రంకోసం ప్రజా పోరాటం నడపాలని తీర్మానించాయి. సంస్థానాధిపతి ఏవో సంస్కరణలంటూ ప్రకటించాడు. ఆ బూటకపు సంస్కరణలను వీరు నిరాకరించారు.

భరతపూర్ సంస్థానం అసెంబ్లీ 50 మంది మొత్తం సభ్యులలో ప్రజాసంస్థల ప్రతినిధులు 37 మందున్నారు. వీరంతా రాజీనామా ఇవ్వమని, మిగతా ప్రభుత్వ స్థానికసంస్థలనుండి రాజీనామా ఇవ్వాలని ఈసంస్థలు తీర్మానించాయి.

ఇంతవరకు ప్రజాపరిషత్తుకు ముస్లిం మహాసభకూ మధ్యవున్న విభేదాలతో సంస్థానాధిపతి నాటకమాడేవాడు. కాని ఈతూరి ఈరెండు ప్రజాసంస్థలూ ఏకమై నిర్ణయానికి వచ్చాయి.

తమ పోరాటం విజయవంతమై ప్రజలే తమ రాజ్యాంగం నిర్ణయించే హక్కును సాధించుకొనేవరకుమధ్యలో ఏసంస్థగాని ప్రత్యేక వాంఛలను ప్రభుత్వానికి తెలపరాదనికూడ తీర్మానించుకున్నారు.

ఈ ఐక్యతమూలంగా మంత్రివపదవికి జరుగవలసిన ఎన్నికలలోఒక్కరుకూడ పాల్గొనలేదు. ప్రభుత్వోద్యోగులు ఎన్ని తంటాలుపడినా లాభం లేకపోయింది. అంతేకాక సెప్టెంబరు 2 న రాజావారి ప్రభుత్వ దినోత్సవంలో హిందువుల ఇళ్ళపై తోరణాలులేవు. ముస్లింముల ఇళ్ళపై నల్లజెండాలు లేవు.

రానున్నప్రజాపోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్రామగ్రామానాజరుగుతున్న సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రధాన రాజకీయ సంస్థలకు ఐక్యత చేకూరడంవల్ల అన్ని వర్గాల ప్రజల్లోను బ్రహ్మాండమైన ఉత్సాహం ఉరికిపోతున్నది.

పోలీసులు సమ్మె చేస్తామంటున్నారు

ఈ సంస్థానానికి చెందిన 500 మంది పోలీసులు తమకు రు 30 జీతం రు 15 అలవెన్సు ఇస్తేతప్ప సమ్మె చేస్తామని ప్రభుత్వానికి నోటీసునిచ్చారు. ఇలాగే, సంస్థాన ముద్రణాలయంలోని పనివారూ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులూ సమ్మెనోటీసు లిచ్చారు. ఇన్నాళ్ళుగా రాజభక్తులుగా ఉన్న పట్వారీలుకూడ సమ్మెనోటీసు నిచ్చారు.

ఈ ప్రజా విజృంభణ చూచి రాజుగారి గుండెలు దడదడ లాడినవి. వెంటనే నెహ్రూదగ్గరకు పరుగెత్తాడు. పూర్వం జనవరిలోనూ మార్చిలోనుకూడ సత్యాగ్రహం చేయకుండని నెహ్రూ ప్రజాపరిషత్తును కోరి ఈ రాజును రక్షించాడు. ఆ ఆశలోనే తిరిగి నెహ్రూకోసం సంస్థానాధిపతి వెళ్ళాడు.

ప్రజానాయకుల అరెస్టులు

సంస్థానోద్యోగులు సెప్టెంబరు 1 వ తేదీ సంయుక్త కమిటీ (ప్రజాపరిషత్తు, ముస్లింసభ, కిసాన్‌సభలు కలిసి ఏర్పరచిన కమిటీ) సభ్యుడైన చౌదరీ షాఫత్‌ఖాన్‌గారిని అరెస్టుచేశారు. ప్రజలెంచేస్తారో అన్న భయం ఉద్యోగులకు ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ఒక్క నేరస్థుని అరెస్టు చేసేందుకు 24 గురు పోలీసులూ, ఇన్‌స్పెక్టరు సాయుధులై వెళ్ళారు.

ఆ నేరస్థుడు తనిఖించకపోగా పోలీసులు ఆ గ్రామప్రజలలో గిల్లికజ్జా పెట్టుకొని తగాదా లేవదీశారు. 150 తూట్లు కాల్పులు సాగించారు. ఎందరో ముస్లిం స్త్రీలుకూడ గాయపడ్డారు. ఒకరు చనిపోయారు.

ఈ సంఘటనలు ప్రజలను మరింత ఐక్యపరచాయి. ఈ కుళ్ళు పరిపాలన నిర్మూలితమయ్యేవరకు తమకు శాంతి లేదని ప్రజలు నిశ్చయించుకున్నారు.

భారతదేశనాయకులు అనవసరంగా ఇందులో రాజీచేస్తామని రాకూడదని మాత్రం భరత్‌పూర్ ప్రజలు కోరుతున్నారు. ఆ మధ్యస్థాయి రాయబారాలు కేవలం రాజీకి మాత్రమే దారితీస్తాయి. వారు కోరుతున్నదల్లా ప్రజా పోరాటాన్ని బలపరచమని మాత్రమే.

సంస్థానాలన్నిటా ప్రజాఉద్యమాలు విజృంభిస్తున్నాయి భారతదేశ స్వతం… పోరాటాలతోపాటు, సంస్థానాలలోని ప్రజలు, సంస్థానాధిపతుల నిరంకుశ పాలనను ఎ… చూచినా ఈ పోరాటాల విజృంభణే కనిపిస్తుంది.

రాయదుర్గంలో తిరిగి నూతనోత్తేజం

రాయదుర్గం (బెల్గాం జిల్లా) సంస్థానంలో తిరిగి నూతనచైతన్యం ఉత్పన్నమయింది. ఏడేళ్ళ ప్రవాసశిక్ష ననుభవించి మహాదేవపతాన్, బి. యన్. మునువల్లి, చెన్నప్పనాలి అనే నాయకులు తిరిగి వచ్చారు.

ఏడేళ్ళనాడు ఈ చిన్నసంస్థానంలో ఒక మహోన్నత చరిత్రాత్మక సంఘటన జరిగింది. నిరంకుశ ప్రభుత్వం నిర్బంధించిన తమ నాయకునికోసం, ప్రజలు జైళ్ళతలుపులు బద్దలుకొట్టారు. ఆ సంఘటన సంస్థాన ప్రజాఉద్యమ చరిత్రలోను సువర్ణ పుష్పాలు చల్లింది. ఆ ఉదంతమిలా జరిగింది.

ఏడేళ్ళ క్రిందట ఈ సంస్థానంలో ప్రజాపరిషత్తు ఏర్పడింది. నిరంతరం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న రైతులు భూమిపన్ను మూడోవంతు తగ్గాలని కోరారు. ప్రజలు తమకు పౌరహక్కులుండాలని తీర్మానించారు.

…టన్నిటికి సం… గుణ్ణతో, లాఠీలతో …చ్చారు. నక్షల… త్రివర్ణపతాకాన్ని … నాయకులను జైళ్ళ…

ప్రజల వీరో…

ప్రజలందరూ… కుశ విధానాన్ని … చోట పెద్దబహిరంగ… గారిలొత్తులే ఒకపు… కీశారు. ప్రజానా…

షేక్ అబ్దుల్లాను శిక్షించడానికి ధైర్యం ఎలా వ…

కాశ్మీర్ మహారాజుతో పండిత నెహ్రూ రాజీ…

కాంగ్రెసునాయకుల లొంగుబాటు ధోరణిని ప్రజలు అంగీకరించ…

(మా విలేఖరి)

షేక్ అబ్దుల్లా విచారణ సందర్భంలో పండిట్ జీ కాశ్మీరు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు విన్న ప్రతివారూ షేక్ సాహెబ్‌ను విడిచిపెట్టడానికి ప్రభుత్వం అంగీకరించిందనే అనుకున్నారు.

ఈ హామీతోనే ఆయన జాతీయ మహాసభ నాయకులకు, ఉద్యమాన్ని నిలిపివేసి రాబోయే ఎన్నికలకు సరంజామా చేకూర్చండని సలహా ఇచ్చారు.

ఈ హామీతోనే 'క్విట్ కాశ్మీర్' నినాదానికి 'మహారాజాఅధికారంలో బాధ్యతాయుత ప్రభుత్వం' కావాలనే అర్థం చెప్పమని షేక్ అబ్దుల్లామీద పండిట్ జీ ఒత్తిడి తెచ్చారు.

కాశ్మీర్ నాయకులంగీకరించలేదు

కాని, ఆయన సలహాకు జాతీయ మహాసభ నాయకులు అంగీకరించలేదు. తమ నాయకులంతా జైళ్ళలో ఉండగా ఎన్నికలలో పాల్గొనడానికి వారు అంగీకరించలేదు.

"మహారాజా, ఆయన భృత్యులు ప్రమాదం నుంచి తప్పించుకుందుకై ఎన్నికలంటూ తలపెట్టారు. మనం కూడా తివలలో చిక్కుకుంటే ప్రజల్ని తప్పుదారి తొక్కించడమే" నన్నారు వారు.

కాని, నెహ్రూ వదలలేదు. కాశ్మీర్ నుంచి వెళ్ళినాక ఒక్కటాకీన సలహాలు ఆజ్ఞలు కురిపించారు.

"అంతా జైళ్ళలో వున్నాసరే ఎన్నికలకు తయారు కావలసిందే. ఉద్యమాన్ని ఆపండి. మీటింగులు వద్దు. పోష్టర్లు వద్దు." ఆయన ఆజ్ఞ లంత కంతకు తీవ్రరూపం ధరించాయి.

రహస్యసంధి

పండిట్ జీకి ఇంత పట్టుదలయేమా అని జాతీయ మహాసభ నాయకులు ఆశ్చర్యపడసాగారు. క్రమంగా కథ బయటపడింది. అరెస్టుచేసిన వారందర్ని విడిచిపెట్టడానికి కొత్తరాజ్యాంగ పద్ధతులను ప్రవేశపెట్టడానికి నెహ్రూ మహారాజుతో సంధి చేసుకున్నారు.

అధికారులకు ఈ సంధివార్త తెలియగానే దానిని వుపయోగించుకుని ప్రజల్ని కొట్టదలిచారు. వారికి కావలసింది ప్రజల్ని పోరాటం మానేలాగా చేయడమే. ఆ వుద్దేశంతోనే ఆ కథను బాగా ప్రచారంచేశారు.

చివరకు మైమరపు రాకమానలేదు. వోటర్ల చేర్పించేటందుకంటూ ఒక ఎన్నికల కమిటీని ఏర్పరచారు. పైకిమాత్రం మేము ఎన్నికలలో పాల్గొంటున్నామని కాదు. కేవలం ముందు జాగ్రత్త కోసం యీ పని చేస్తున్నాం అనడం మొదలుపెట్టారు.

కాని, అది కేవలం ఆత్మవంచన. ఏలాగో ఒకలాగు ప్రజల్ని 'ఎలక్షన్ దృష్టిలో' పెట్టాలి. పండిట్ జీ మహారాజులమధ్య సంధి జరిగిందనే వార్త అతివాదుల్లో కూడా కొందరిని దిగ పీకింది.

పండిట్ నెహ్రూ అధికారాన కేంద్రములో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందనంగానే కాశ్మీరమంతా ఉత్సాహపడింది.

భారత ప్రజలందరూ కాశ్మీరప్రజల తరపున నిలబడటానికి మంచిపీలు ఏర్పడింది. మహారాజుకున్న బలమంతా ఢిల్లీ ప్రభుత్వమేకదా? ఆఢిల్లీ ప్రభుత్వమే ప్రజల చేతుల్లోవుంది. ఇంక మహారాజాని దింపగలం అని ఆనందపడ్డారు ప్రజలు.

నెహ్రూ ఇచ్చిన రేడియోవుపన్యాసం తమను గురించి ఏమివుంటుందోనని చెవులు దోరపెట్టుకు విన్నారు. భారత, సంస్థానాలు కాశ్మీర్‌నుగూర్చి ఒక్క వాక్యమేనా చెప్పడా అనుకున్నారు. కాని వారి ఆశలు నిరాశలయినాయి.

కాశ్మీర ప్రజలేగాక, అధికార్లుకూడా నెహ్రూ వుపన్యాసంకోసం కనిపెట్టుకు కూర్చున్నారు. సంస్థా… ఒక్క మాటకూడా… వాళ్ళకి ధైర్యం చేకూ… ప్రభుత్వం సంస్థా… తీసుకొనబోయే చ… దేమో. పొలిటికల్… శాఖపై అధికారం న… తన సలహాలమే కాశ్మీ…

షేక్ సాహెబు…

భ్రమలు తె…

తాత్కాలిక ప్రభు… చేరిందిగనుక షేక్ విడుదల అయితీరు భ్రమపడ్డారు. నేడా…

ఈవేళ ఢిల్లీలో చేరుకున్న షేక్ అ… కాశ్మీర్‌లోని నిర… తగు చర్యలు తీసుకో… అబ్దుల్లాకు శిక్షపడింది… నాయకులు తమ… భారత ప్రజానీకం… ఉద్యమంయెడ… చూపగలరనే ఆశతో స్వాతంత్ర్య పోరాట… తున్నారు.

…తనోత్తేజం మొలక లెత్తుతోంది

…కి సన్నాహాలు …లలోకి వచ్చారు …ంచి పోరాడుతున్నారు

…త్ర మహాసంగ్రామంలో ఒకవేపు కార్మిక కర్షక… పర్చాంటున్నారు. యావద్భారతదేశంలో ఎటు…

…సానాధిపతి తుపాకి… ప్రజలకు సమాధాన… నిషేధించాడు. …పి తొక్కించాడు. …పంపాడు.

…చితకృత్యం

…స్థానాధిపతి నిరం… కిస్తూ, సోరిబనఅనే… సభ జరిపారు. రాజు… కారు బయలుదేరి… …డైన మునివల్లిని… జైల్లో ఉరితీరాని పదంతిపుట్టించారు. ప్రజాప్రవాహం అనితరవేగంతో …లును ఢీకొనింది. వెంటనే పోలీసు తుపాకులు ప్రేలినవి. ఎందరోబలిఅయ్యారు ఎందరో గాయపడ్డారు. కాని ప్రజలేమాత్రం వెనుకంజవెయ్యలేదు.

ప్రజలు ముందుకు నడిచారు. జైలు ఇనుపగోడలు తుత్తునియలు చేశారు. తమ నాయకుడైన మునువల్లీని విడుదలచేశారు. ఈసమయం చూచుకొని ఇతరఖైదీలు 8 మంది వార్డర్లను చంపి పారిపోయ్యారు.

బ్రిటిష్‌వారి ప్రాపకంతో రాజా దారుణంగా ప్రజలపై పగతీర్చుకో బూనుకున్నాడు.

స్త్రీలను మానభంగంచేశారు. ఇళ్ళను దోచారు; ఆస్తులు కొల్లగొట్టారు; స్థలమున్నంతవరకు ప్రజలను జైళ్ళలో కుక్కారు. ఏదో బూటకపు విచారణ జరిపి, 15 మంది ప్రజానాయకులను ఉరితీశారు. ప్రజాఉద్యమాన్ని రక్తప్లావితం చేశారు.

…ప్పుంది …లేదు

…నాలమీద ఆయన చెప్పకపోవడం …ర్చింది. నూతన …ల విషయంలో …క్పథం తెలిసివుం …పార్టుమెంటు (ఈ …గానరివై ప్రాయిదే) …ర్ …పింది. …కు శిక్షపడింది.

…లిగాయి

…త్వంలో కాంగ్రెసు… సాహెబ్ తప్పక… తాడని అందరూ… …మ తొలగింది. పెద్ద పదవుల్లోకి …బ్దుల్లా మిత్రులే …కుశాధికారులమీద …కపోవడంచేత షేక్ … …ను విడిచిపెట్టినా, ఇంతవరకూ తమ …పిన …సద్భావాన్నే కాశ్మీర ప్రజలు …నికి ఉద్యుక్తులవు…

తిరిగి ప్రజల్లో చైతన్యం

కాని ప్రజల పౌరుషం ఎన్నడూ ఆరిపోదు. ఏ నిరంకుశ ప్రభువూ ప్రజాశక్తిని అణచివెయ్యలేడు. పూర్వం తమ ప్రజలను కాల్చివేసిన స్థలంలోనే ఆగస్టు 12 న పెద్ద బహిరంగసభ జరిగింది. తిరిగి వచ్చిన తమ నాయకులకు స్వాగతమిచ్చారు. ఆ సభలోనే ప్రజాపోరాటానికి తిరిగి నూతన జీవం పోశారు.

జామ్‌నగర్‌లో రాక్షస చట్టాలు

జామ్‌నగర్‌లో రాక్షసచట్టాలున్నాయి కమ్యూనిస్టు నాయకుడు శాంతిలాల్ వాసగారికి శిక్ష చెప్పారు. జనయుగ పత్రికను అమ్మినందుకు ఈయనపై కేసుపెట్టారు. జనయుగను జామ్‌నగర్‌లో నిషేధించనుగూడ లేదు. సంపాదకునిపై గాని, ప్రచురణకర్తపై గాని కేసు ఎప్పుడూ పెట్టలేదు. ఇలాంటి సమయంలో కేవలం జనయుగను అమ్మాడన్న నేరంపై కామ్రేడ్ వాసాకు 9 నెలలు శిక్ష 1000 రూ. జరిమానా విధించారు.

సంస్థాన ప్రజల దురవస్థలను ఎత్తిచూపుతున్న ఒక్క పత్రికను అణిచివెయ్యాలని జామ్‌సాహెబు చేస్తున్న ప్రయత్నాలలో ఇది నాల్గవది.

ప్రజాసంస్థల నిర్మాణ

కామ్రేడ్ వాసా, దక్షిణాఫ్రికానుండి 1940లో జామ్‌నగర్‌కు వచ్చాడు. సంస్థానంలోని బీడీపనివారిని, హరిజనులను, మిల్లుకార్మికులను టాంగావాలాలను, గుండీల ఫ్యాక్టరీ కార్మికులను కార్మికసంస్థల ద్వారా నిర్మాణయుతులను చేశాడు. ప్రజాజీవితంలో నూతనజ్యోతిని వెలిగించాడు. 1945లో ఆహారసమస్యపై ఆందోళన నడిపాడు.

1939లో ప్రజామండలి ఉద్యమాన్ని అణచింతర్వాత, కామ్రేడ్ వాసా, ఆయన సహచరుడు చేవ్ మాత్రమే సంస్థాన నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారు.

1942 లో నలుగురు కమ్యూనిస్టులను విధ్వంసచర్యల్లో పాల్గొన్నారని పేరుపెట్టి జైల్లో పెట్టారు. రెండున్నరేళ్ళ తర్వాత వాసా తిరిగి రాగా 1946 ఫిబ్రవరిలో మరొకమారు బందిఖానాకు పంపారు.

గుజరాతీ పత్రికలు, ప్రజలు నిరంతరం ఆందోళన చేయడంలో ప్రభుత్వమాయన్ని కొన్ని వారాల్లోనే వదలివేయవలసి వచ్చింది. కాని తిరిగి పోలీసులు వాసాను అరెస్టుచేశారు.

అయినప్పటికి ప్రజలూరుకో లేదు. తమ నాయకుని వదలిపెట్టమని ఏకగ్రీవంగా కోరారు. విధిలేక ఉద్యోగులు వాసాను ఏప్రిల్ 16 న వదలివేశారు.

గూండాల దాడి

పోలీసుల సహాయంతో బట్టలమిల్లు యజమాని సేట్ మంగలదాస్ గూండాలను పంపి, వాసా బహిరంగసభలో మాట్లాడుతుండగా దాడి చేయించాడు. కాని కార్మికులు జాగరూకతతో తమ నాయకుని రక్షించుకున్నారు.

ఇక ఇవన్నిటితో కామ్రేడ్ వాసాను వదుల్చుకోలేక, నిరంకుశోద్యోగులు ఇప్పుడీ తప్పుడుకేసుపెట్టి అతిదారుణంగా శిక్షవేశారు.

రాజకోట సత్యాగ్రహంలో ప్రఖ్యాతి వహించిన శ్రీ వాజుభాయిశుక్లా-ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు- వాసా విచారణకు వస్తుందనే వాడు జడ్జిమెంటు దినం కూడా కోర్టుకాయన వచ్చాడు, కార్మికులు ప్రజలు కోర్టులవరం నిండిపోయారు.

కాని ఆరోజు జడ్జిమెంటు చెప్పకుండా ఉద్యోగులాపారు. అర్ధరాత్రిలో వాజుభాయిగారిని పోలీసులు ఇంటిలో నుండి బయటికిలాగి, మోటారుకారులో తీసికొనిపోయి సంస్థాన సరిహద్దుకు 60 మైళ్ళ కావల ఒక అడవిలో వదలివేశారు. మరుసటిరోజు శిక్ష చెప్పారు.

అయినా ప్రజల నీ ఉద్యోగులు మరపించగలరా. మరుదటి రోజుకూడ వేలకొలది ప్రజలు కోర్టువద్ద చేరారు. శిక్షచెప్పగానే ప్రజలు కామ్రేడ్ వాసాను పూలమాలలతో ముంచివేశారు. వాసాను జామీనుపై వదలాలని కోరారు. ఆ నిముషంలో ఆ కోర్టువద్దనే ఒకరు 4000రూపాయలకు పూచీకత్తునిచ్చారు. కామ్రేడ్ వాసాను జామీనుపై విడుదల చేయించారు.

వెంటనే కామ్రేడ్ వాసాను పెద్ద ఊరేగింపుతో, అమితోత్సాహంతో ప్రజలు ఇంటికి తీసుకొనివెళ్ళారు.

కామ్రేడ్ వాసా ప్రజల నిలా ఉద్బోధించాడు.

"నిర్భయంగా మీ కాళ్ళపై మీరు నిల్చొనండి. ఐక్యత చేకూర్చుకొనండి. ఈ సంస్థానాధిపతుల ఫాసిస్టు రాక్షసత్వాన్ని నిర్మూలించండి."

తమనాయకుని ప్రజలు కాపాడుకున్నారు

కాశ్మీర్‌లో 700 సైనికులుచేసిన సోదాలు నిష్ప్రయోజనం

సెప్టెంబరు 1 వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు కాశ్మీర్ వార్ కౌన్సిల్ అధ్యక్షులు గులాంమొహిద్దీన్‌ను పట్టుకుందుకై 700 మంది కాశ్మీర సైనికులు 'వాతమలినా' వీధిచుట్టూ ముట్టడించారు. కాశ్మీర్ సేనల ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ పోలీసు ఇన్‌స్పెక్టరు జనరల్, పోలీసు సీనియరు సూపరిండెంటులు తగు పరివారంతో వెంటవచ్చారు. నెలలతరబడిగా పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉద్యమాన్ని నడుపుతూన్న గులాం మొహిద్దీన్ ఆరోజున ఇంటివద్ద దొరుకుతాడని అధికార్లకి ఎవ్వరో బహునమ్మకంగా తెలియపరచారు.

ఫలితంలేని సోదా

వస్తూనే ఇల్లంతా ముట్టవేశారు. లోపల ప్రవేశించి పైనుంచి క్రిందకంటా తెగవెదికారు. ఆడవాళ్ళనీ, పిల్లల్నీ లక్ష ప్రశ్నలు వేశారు. కాని, ప్రయోజనం లేకపోయింది.

మొదటనుంచీ గోడలలో రహస్యప్రదేశాలేమన్నా వున్నయ్యేమోనని కొట్టి చూచారు.

ఊహూ.

తమాషా చూడడంకోసం జనం మూగిపోవడం ప్రారంభించారు. ఇంచుమించు 10 వేలమంది జనం ప్రోగుపడ్డారు. సైనికులు పడుతూన్న ఈవ్యర్థ శ్రమకు అంతా వేళాకోళం చేస్తున్నారు.

చేతులూపుకుంటూ సైనికులు బయటకు వచ్చినపుడల్లా జనం గలగల నవ్వుతుండేవారు.

ఆ విధంగా ఏడుగంటలపాటు ఏడు వందలమంది ఇల్లంతా నల్లపూసకోసం వెతికినట్లు వెతికి లారీ లెక్కారు.

గులాం మొహిద్దీన్ ఆ సమయంలో ఆ వీధిలో ఎక్కడో ఒక యింట్లో వున్నాడని ఆ పదివేలమందీ ఎరుగుదురు. చాలామందికి ఏ యింట ఉన్నదీ కూడా తెలుసును. కాని, గులాంమొహిద్దీన్‌కు ప్రజాబలం ఉంది. సైనికులు ఆయనను పట్టుకొనజాలరు.

పోరాటం సాగుతూనే ఉంది

దూరంగా కూర్చుని రాజీలకు తయారవుతూండే జాతీయ నాయకులు 'పోరాటము ఆపెయ్యండి' అని సలహాలూ ఇవ్వచ్చు, ఆజ్ఞలూ పంపవచ్చు. కాని, కాశ్మీర్ ఈ సలహాలను పాటించబోదు.

ఖాన్. క. ఇ. మౌలా మశీదులో ప్రతి శుక్రవారం మామూలుగా సమావేశాలూ, సభలూ జరుగుతూనే ఉన్నాయి.

ఈ మధ్యనేజరిగిన ఒక మహాసభకు 70 వేలమంది కాశ్మీర ప్రజలు హాజరయ్యారు. అక్కడ ఉపన్యసించిన 12 గురిని అరెస్టు చేశారు.

ఇదే రోజున పాథార్ మసీదులో లక్షలకొలది కాశ్మీర్ప్రజలు, పోరాటాన్ని సాగించడానికే ప్రతిజ్ఞలు తీసుకున్నారు.

రహస్య ప్రతిఘటన సంస్థవారు నిర్ణయించిన వెంటనే సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించేటందుకై మీర్‌పూర్ మొదలయిన జిల్లాలలోని గ్రామాలల్లో ప్రజల కమిటీలు ఏర్పడ్డాయి.

ధాన్యసేకరణ పేరుతో రైతుల్ని తుడిచిపెట్టేస్తూ, పట్టణవాసులకి చాలని రేషన్లు ఇస్తూన్న లంచగొండి ఉద్యోగులతో సహాయనిరాకరణం చేయడంతో ప్రారంభమౌతుంది ఇక మీద వుద్యమం.

ముందు నెలలో ధాన్యపు లెవీలు వేస్తారు. కాని, రైతులు వాటిని చెల్లించ నిరాకరిస్తారు. ఈ ఉద్యమానికి అన్ని తయారీలు పూర్తి అయినాయి. నాయకులు 'సై' అనడమే తరువాయి.

రావల్పిండి శ్రీనగర్ రోడ్డుమీద శ్రీనగర్‌కు 14 మైళ్ళలోఉన్న ఒక బ్రిడ్జి కూల్చివేయబడింది. ఆ వంతెనకు దగ్గరలో వున్న గ్రామాలమీద 25 వేల రూపాయలు సాముదాయక జరిమానా విధించింది ప్రభుత్వం.

'వూలార్' సరస్సు గట్టున 'బండీపూర్' వద్ద అటవీశాఖవారి ప్రధాన కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఇక్కడ వుద్యోగులు లంచగొండి తనానికి పెట్టింది పేరు. వెంటనే పోలీసులు, మిలిటరీ అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. మళ్ళీ మరో బ్రిడ్జి తగులబెట్టారు. వాళ్ళు మరింత హైరాణ పడుతూన్నారు.

ఇంక చాలూమూలం లేకుండా కనిపించిన వానినల్లా అరెస్టు చేస్తున్నారు. జాతీయ మహాసభ వాయకు, ముక్తార్ అహమ్మద్, ఖ్వాజా మహమ్మద్ అబ్దుల్లా అనే ఇద్దరు సుప్రసిద్ధ దేశసేవకులను అరెస్టు చేశారు.

కాని, విప్లవ జ్వాలలు అంతతో ఆరవు. ఆర్పడం ఎవ్వరితరం కాదు.

ప్రజాపీడకులైన జమీందార్లకు స్థానంలేదు

12 వేల శివగఢ్ సంస్థానరైతుల విజయం

రౌడీలు తోక ముడిచారు
పోలీసులు యింటిదారి బట్టారు
అక్రమమైన 144 సెక్షన్‌ను ధిక్కరించి సభ జరుపుకున్నారు

| రాయబరేలీజిల్లా పహాడ్‌పూర్‌లో ఎటువంటి మీటింగులు జరుపకూడదని ప్రభుత్వం 144 సెక్షన్ను విధించింది. "ఇలాటి నిరంకుశ శాసనానికి గొడ్డల్లాగా తలవగ్గకుండా ఈరోజు బలప్రదర్శనంగా మీటింగు జరగవలసిందే. మన హక్కుల్ని మనం నిలబెట్టుకోవాలి" అని శివగఢ్ రైతులు తీవ్రంగా నిర్ణయించుకున్నారు; అగస్టు 28 వ తేదీన బహిరంగ సభ జరుపుతాం అని ప్రకటించారు. సభాస్థలానికి ఒకవైపున పోలీసులు తుపాకులు, పిస్తోళ్ళతో సిద్ధమున్నారు. మరోవైపున లాఠీలు, బడితలతో శివగఢ్ జమీందారుతొత్తులు, రౌడీలు తయారయ్యారు. సంఘటైకమత్యంతో మహాప్రవాహంలాగా వచ్చి ముందుకుపోయే రైతులోకాన్ని అరికట్టేది ఈ జమీందారుతొత్తులు, బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులా? సామ్రాజ్యవాదుల నిరంకుశశాసనాన్ని ఉల్లంఘించి గంభీరనినాదాలతో 12 వేలమందిరైతులు సభకు హాజరయ్యారు. ఆ మహాజనాన్ని అరికట్టడానికి పోలీసులకు దమ్ములు లేకపోయాయి. సభ నిర్విఘ్నంగా కొనసాగింది. |

★

తిరుగుబాటుజేసే రైతుల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయడంకోసం కొందరు రౌడీల్ని శివగఢ్‌రాజా తయారుజేశాడు. ఈ రౌడీలు తరతరాలనుంచి జమీందారు 'సన్నసువారం'లో దిట్టంగా పలావ్ తినడం, తిన్నతిండి అరగడంకోసం దండీలు, బస్కీలుతీసి తండాలు బెంచడము, నజరానాలు, లంచాలు ఇవ్వడానికి రైతులెవరైనా నిరాకరిస్తే వాళ్ళను చావబాదడం, ఇదీ రౌడీలుజేసే పని.

ఈరౌడీలు లాఠీలు, బడితెలతో వీరవిహారం జేసుకుంటూ సభాస్థలానికి వచ్చారు. వీళ్ళవెనక తుపాకులు పిస్తోళ్ళతో పోలీసుపటాలం వచ్చింది. దేని కోసం? రౌడీల్ని అరెస్టు చేయడానికా? జమీందారీ దురంతాల్ని అరికట్టడానికా? కాదు, కాదు. యు. పి. కాంగ్రెసు మంత్రి రఫీ అహమ్మద్ కిద్వాయిగారి పోలీసులు ఇప్పుడలాంటి 'పిచ్చి'పనులు చేయడం మానివేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల జులుం

కిద్వాయిగారి పోలీసులు జమీందారుల తలవాడికి ఎదురుతిరుగుతారా? అందులో శివగఢ్‌రాజా కాంగ్రెసులో ఒకప్రముఖ సభ్యుడుకూడా. కాబట్టి పోలీసులుకూడా జమీందారు రౌడీలతో భుజంభుజం కలిపారు.

పహాడ్‌పూర్ (శివగఢ్ సంస్థానంలో ఒకగ్రామం) లో 144 సెక్షన్ అమల్లో వుంది; కాని జమీందారు తొత్తులు రౌడీలుమాత్రం బాకాకత్తులు భుజంమీద బెట్టుకొని నడిబజార్లో చిందులుతొక్కుతూనే ఉన్నారు. రైతులు చేతితో ఒక బెత్తంబట్టుకున్నా పోలీసులు వాళ్ళమీద విరుచుకుపడ్తారన్నమాటే.

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉండడం చూచి రైతులు సహించలేక పొయ్యారు.

144 వ సెక్షను ఉల్లంఘించి సభ జరపాలని నిర్ణయించుకున్నారు. పహాడ్‌పుర్‌కు చుట్టూ పదిమైళ్ళదూరం ఎటు జూచినా ఎర్రజెండాలే. "జమీందారీ విధానం పోవాలి" పోలీసుజులుం నశించాలి. అనే గంభీరనినాదాలు నలువైపుల ప్రతిధ్వనించాయి.

14 సంవత్సరాల పూర్వం

దేశమంతటా సత్యాగ్రహోద్యమం తీవ్రంగా విజృంభిస్తూ ఉన్నరోజులవి. రాయబరేలీ జిల్లాలోకూడా ఒక నూతన చైతన్యం బయలుదేరింది. 'ప్రభుత్వానికి శిస్తులివ్వడం మానివేయండి' అని కాంగ్రెసు ప్రకటించింది. రాయబరేలీ జిల్లారైతులందరు ఇందుకుసిద్ధమయ్యారు ఈనాటి పోలీసుమంత్రి కిద్వాయిగారే ఆనాడు రైతులకు నాయకత్వం వహించాడు. మున్షీకాళికా ప్రసాద్ జితేంద్ర తివారీలు కిద్వాయికి కుడి, ఎడమ భుజాలుగాఉండి సహాయం జేశారు. ఈనాటి కిద్వాయిగారి పోలీసులే ఆనాడు శివగఢ్ రాజాకు తొత్తులుగా ఉండి రైతుల తలలు పగలగొట్టారు.

ఈనాడుకూడా ఆ 'రాజా'మే ఆ 'పద్ధతుల' మనే పాలిస్తున్నాడు. ఆనాడు పోలీసుల స్వభావమేదో ఈనాడుకూడా అదే. కాని కిద్వాయిగారు మాత్రం పూర్తిగా మారిపోయారు. 'ప్రజాసేవ' రైతుపక్షాన్ని వదలి 'లక్ష్మీపుత్రులైన' జమీందారుల అండకు చేరుకున్నారు. అసలు కాంగ్రెసే మారిపోతూఉంది. మున్షీ కాళికా ప్రసాద్ జితేంద్ర తివారీ లాంటి నిజమైన ప్రజాసేవకులకు నేడు కాంగ్రెసులో స్థానంలేదు. రైతుల రక్తాన్ని పీల్చి పిప్పిజేసే 'శివగఢ్‌రాజా' లాంటివాళ్ళకు కాంగ్రెసులో ఉన్నతాసనం లభిస్తూంది.

కాంగ్రెసు టిక్కెట్‌మీదనే ఈరాజా కౌన్సిల్‌లో మెంబరయ్యాడు. కిద్వాయిగారు ఇలాంటి జమీందారులతోనే చేతులు కలుపుతున్నారు. కాని మున్షీ తివారీలు మాత్రం ఆనాటినుంచి ఈనాటి వరకు రైతుల్లోనేఉండి సేవజేస్తున్నారు

రౌడీల దుండగాలు

శివగఢ్‌రాజా తన సువారంలో తిండి బెట్టి తయారుజేసిన రౌడీలచేత ఆగస్టు 7 వ తేదీన తివారీని దొంగచాటుగా కొట్టించాడు. కామ్రేడ్ తివారీకి తీవ్రమైన గాయాలు తగిలాయి. ఈ దెబ్బతో రైతులతిక్క కుదిరింది అని రాజా చంకలు గొట్టుకున్నాడు.

ఈ దుర్మార్గ చర్యను నిరసించడానికి ఆగస్టు 9 వ తేదీన పహాడ్‌పూర్‌లో 6 వేల మంది రైతులు సమావేశమయ్యారు. ఈ సంగతి రాజాకు తెలిసి గ్రుడ్లు తేలవేశాడు. 28 వ తేదీన మళ్లీ ఒక బహిరంగసభ జరుపుతాం అని రైతులు ప్రకటించారు.

వెంటనే ఆగస్టు 10 వ తేదీన జమీందారు పంపిన 15మంది సాయుధరౌడీలు పహాడ్‌పూర్ గ్రామంమీద దాడిజేశారు. "ఏదీ మున్షీ కాళికాప్రసాద్? ఏదీ జితేంద్రతివారీ? కనిపిస్తే వాళ్ళను నరికివేస్తాం. వాళ్ళను రహస్యంగా దాచిన రైతుల్నికూడా చితకబొడుస్తాం. ఊరంతా దోచుకుంటాం. శివగఢ్ మహారాజ్‌కీ జయ్" అనే నినాదాలతో రంకెలు వేసుకుంటూ ఊళ్ళోకి వచ్చారు.

ఈవార్త గ్రామస్థులకు తెలిసింది. వెంటనే గ్రామంలోవున్న స్త్రీలు, పురుషులు హిందువులు, మహమ్మదీయులు అబాల గోపాలం అందరూ ఒక్కుమ్మడిగా ఎవరిచేతికందిన ఆయుధాన్ని వారు తీసుకొని రౌడీల్ని ఎదిరించారు. "రైతులంటే నోరులేని అమాయకులు, నిరక్ష్యం తరంగాఇచ్చవచ్చినట్లు పిచ్చిపనులుచేయవచ్చు"ననుకున్నారు. రౌడీలు కాని ఎప్పుడైతే రైతులు ఏకోన్ముఖంగా సింహపు పిల్లల్లాగా ముందుకు దూకి గర్జించారో, రౌడీలు వెంటనే తోక ముడిచి పలాయనమంత్రం పఠించారు.

పోలీసుల దాడి

ఈ ఘటన జరిగిన వెంటనే పహాడ్‌పూర్ గ్రామంలో ప్రభుత్వం 144 వ సెక్షన్ను ప్రయోగించింది.

అగస్టు 28 వ తేదీన జరుగుతుందని ప్రకటించిన సభను విచ్ఛిన్నం చేయడానికి పోలీసు కెప్టెన్ తన పోలీసుపటాలాన్ని అంతా వెంట తీసుకొని సభాస్థలానికి వచ్చాడు.

మున్షీతివారీలను అరెస్టు చేయడానికి పోలీసు అధికారి మొట్టమొదట ప్రయత్నించాడు. కాని రైతులు ఈ విషయాన్ని వెంటనే కనిపెట్టి "ఖబర్దార్! మా నాయకుల వంటిమీద చేయివేస్తే మీ మాట దక్కదు, జాగ్రత్త!" అని హెచ్చరించారు. రైతుల పట్టుదలను చూచి పోలీసుల గుండెలు గుబ గుబలాడాయి.

సభ జరుగుతూఉంది. మళ్ళీకొంచెం సేపటికి పోలీసు కెప్టెన్ కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. "ఈ సభ జరపడం అక్రమం మీ చేతుల్లో ఉన్న కర్రల్ని క్రిందపడవేసి ఇండ్లకు వెళ్ళిపోండి. సభను బెదరగొట్టబోతున్నాం" అని హెచ్చరించాడు. వెంటనే 12 వేల మంది రైతులు తమ చేతుల్లో ఉన్న లాఠీల్ని పైకెత్తారు. పోలీసు కెప్టెన్‌తో సహా బ్రతుకుజీవుడా అని పిక్కబలం జూపారు.

సభ జయప్రదంగా జరిగింది. సభా కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత మున్షీతివారీలను నాలుగువేల మంది రైతులు 7 మైళ్ళదూరం తీసుకొని వెళ్ళి ఒక సురక్షితమైన స్థలానికి చేర్చారు.

స్వయంగా వెళ్ళితే తెలిసేది!

పోలీసు కెప్టెన్ ముఖం వ్రేలాడవేసుకొని రాజాగారి కోటకు వెళ్ళాడు. రాయబరేలీ జిల్లాకు చెందిన మరో తాలూక్‌దారు (ఇటీవలనే కౌన్సిల్‌లో కాంగ్రెసు సభ్యుడు) లాల్ సాహెబ్ కూడా స్వయంగా దాడి వచ్చిఉండి రైతుల్ని అణగ గొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడకు వచ్చాడు. పోలీసులు పారిపోయి వచ్చారనే వార్తవిని ఆ ప్రబుద్ధుడు మండిపోయాడు. "మీరంతా వట్టి అసమర్థులు. చాపల్‌ఖరాబ్‌గాళ్ళు. మీరు పారిపోయి రావడంవల్ల కాంగ్రెసు మంత్రివర్గం, శివగఢ్ రాజాగారు అపఖ్యాతి పాలయ్యారు. కనీసం రైతునాయకుల్లో ఒక్కణ్ణిఅయినా అరెస్టుచేస్తే బాగుండేది. ఈమాత్రం కూడా చేయలేక దద్దమ్మల్లాగా తిరిగి వచ్చారు. మీ మొఖానికి సిగ్గులేదూ?" అని పోలీసుల్ని చివాట్లు పెట్టాడు.

కోట నాలుగుగోడలమధ్య కూర్చొని ఎన్ని కోతలైనా కోయవచ్చు. ఈ తాలూక్‌దారు కూడా పోలీసులతోపాటు రైతులసభకు వెళ్ళితే తెలిసేది. 1946 సంవత్సరంలో రైతులంటే ఏమనుకున్నారో పాపం యీ జమీందార్లు తాలూక్‌దార్లు!

రైతుల్ని ఈజమీందార్లు యింకా బానిససంకెళ్ళలోనే బంధించి ఉంచాలని చూస్తున్నారు. ఇది ప్రజాయుగం. జమీందార్లరోజులు గడచిపోయాయి. చెమటోడ్చి కష్టపడి కూడబెట్టిన రైతుల డబ్బులతో బొర్రలుపెంచుకొనే, దోపిడిగాండ్లకు, ప్రజల రక్తమాంసాలు పీల్చే జలగలకు ఇక ప్రపంచంలో స్థానంలేదు.

పహాడ్‌పూర్ రైతులు ఈ గుణపాఠాన్నే నేర్పుతున్నారు.

పటమట పంపింగ్ స్కీముక్రింద

నీటితీరువాకన్న హెచ్చుపన్ను వసూలు చేయరాదు

బెజవాడ : సెప్టెం. 22

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యదర్శి కృష్ణాఇరిగేషన్ఎడ్వైజరీబోర్డుసభ్యులైన శ్రీ రామినేని పిచ్చయ్యగారిలా వ్రాస్తున్నారు:

బెజవాడ తాలూకాలోని పటమట, పటమటలంక, యనిమలకుదురు, కానూరు, గుణదల మొ॥ గ్రామాలకు చెందిన సుమారు 5 వేల యకరాల మెరకభూమిని పల్లపు సాగుచేయుటకై బందరుకాల్వనుండి విద్యుచ్ఛక్తితో నీరు సప్లయి చేయవలసిందిగా నాలుగేళ్ళ నుండి ఆందోళన జరుగుతోంది. అడ్వైజర్ల హయాములో ఆడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారి కృషిఫలమూలంగా పంచదార చెరుకును కనుక పండిస్తే స్కీము మంజూరుచేస్తా మన్నారు. రైతులు అందుకు వప్పుకోక వరి సాగుకు కూడ అవకాశం వుండాలన్నారు. అడ్వైజర్ల ప్రభుత్వం స్కీము మంజూరుచేయలేదు.

కాంగ్రెసుమంత్రివర్గం అధికారంలోకి వచ్చింది. పంటవిషయంలో ఎట్టి నిర్బంధమూ లేకుండానే స్కీము అమలు జరుపబడుతుందనీ, య॥ 1కి రు 5 ల మెట్ట శిస్తుకాక, నీటిపన్నుతో సహా 14 రూపాయలు శిస్తు చెల్లించుటకు అంగీకరిస్తారా అని రైతుల్ని అడిగారు. అంటే య 1కి రు. 19 ల శిస్తు చెల్లించవలసి వుంటుందన్నమాట. ఇంత హెచ్చుశిస్తు చెల్లిస్తేనేగాని, పెట్టినపెట్టుబడికి తగిన ఆదా రాదని ప్రభుత్వం లెక్కలు తయారుచేసింది. ఆలెక్కల్ని పరిశీలించిచూస్తే ప్రభుత్వం అధికాహారోత్పత్తికంటె లాభదృష్టినే ప్రధానముగా పెట్టుకొంటుందా? అని శంకించవలసి వస్తోంది.

ఆలెక్కల్లో విద్యుచ్ఛక్తికి యూనిట్ 1కి 0-1-0 ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈరేటు చాలహెచ్చు. ఆంధ్రా సిమెంటుఫ్యాక్టరీ మొ॥ పరిశ్రమలకు యూనిట్ 1కి 0-0-5 చొ॥ సప్లయిచేస్తూ 5 వేల యకరాల్లో, 75 వేల బస్తాల ఆహారధాన్యాలు పండించే ఈస్కీముకు అణా చొ॥ అంచనావేయటం చాల ఆశ్చర్యంగావుంది.

రు1800ల ఎస్టాబ్లిష్‌మెంటు ఖర్చులు కూడా పూర్తిగా అనవసరం. కాల్వల మరమ్మతుక్రింద య 1కి రూపాయి చొ॥ సంవత్సరానికి రు. 3500 ల ఖర్చు అంచనావేయటం చాల అన్యాయంగా వుంది. ఏటేటా మరమ్మతులకై ఈ రేటుచొప్పున ఖర్చుపెట్టడం డెల్టా గ్రామాల్లో ఎక్కడాచూడము. రైతుల వద్ద శిస్తువసూలు చేసే ఉద్యోగులకని రు 3500 లు ఖర్చు అంచనావేయడం, ఈ కలెక్షన్ ఖర్చులుకూడ రైతులే భరించాలనడం అంతకంటే ఘోరంగావుంది.

అందుచేత ఇవన్నీతగ్గిస్తే ప్రభుత్వం వేసిన ఖర్చు అంచనాలో సం॥ 1 కి రు 17500/-లు తగ్గుతుంది. య 1 కి సుమారు రు 10 ల శిస్తుకంటె హెచ్చు పడకూడదు. అసలు ఈ విధంగా హెచ్చు ఖర్చౌతుందని అంచనాలువేసి రైతులనుండి హెచ్చు శిస్తు వసూలు చేయపూనుకోవటమే చాల అన్యాయంగా ఉంది. నిజంగా మామూలు నీటితీరువా కన్న ఒక్కదమ్మిడీకూడ అదనంగా వసూలుచేయవలసిన అవసరం లేదు. కృష్ణా డెల్టా ఇరిగేషనుకుగాను ప్రభుత్వం వినియోగించిన పెట్టుబడిమీద ఇప్పటికి నెల 1 కి 100 కి రు 15 లకు పైగా వడ్డీ గిడుతోంది. అంత లాభం గిడుతున్న కృష్ణా డెల్టాలో ఒకభాగమైన బందరు కాల్వనుండి నీరు సప్లయిచేసే స్కీమును ఇంకనూ ఆర్థికదృక్పథంతో చూడటం రైతాంగానికి చాల నష్టదాయకం. ఈ స్కీమునుకూడ డెల్టా యిరిగేషన్‌లో ఒకభాగంగా పరిగణించి మామూలు నీటి తీరువా మాత్రమే వసూలు చేయటం న్యాయం. ఇరిగేషన్ కాలవల నుండి సబ్‌ఛానెల్సు త్రవ్వి కొత్తమాగాణిని సాగుకు తెచ్చుటకై వినియోగిస్తున్న పెట్టుబడికి నీటి తీరువాను అదనంగా ఎలా వసూలు చేయటం లేదో అలాగనే యీ స్కీము విషయంలోకూడ చేయవలసిందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

గొంతేరు మురుగు కాల్వ మరమ్మతు చేయాలి

పేరేప మృత్యుంజయుడుగారిలా వ్రాస్తున్నారు:

నర్సాపురం తాలూకాలోని గొంతేరు మురుగుకాల్వకు మరమ్మతులు లేకపోవుటవల్ల 9 గ్రామాలలో రైతాంగం విపరీతమైన నష్టాన్ని పొందుతున్నారు. దీనికై సుమారు 20 సంవత్సరముల నుండి ఆందోళన సాగిస్తున్నారు. రెండు మూడుసంవత్సరముల కొకసారి ఉద్యోగులు రావడం లెక్కలు తీయడంతోనే సరిపోతోంది. కాని, ఫలితం శూన్యం.

ఈ 9 గ్రామాలలోను 5400 ఎకరాల భూమి ముంపు దెబ్బతిని ప్రతియేడూ నష్టపోతోంది. వీనిలో 3000 ఎకరాలు దాళవానంజిగా ప్రభుత్వమే పరిగణించింది. మిగిలిన 2400 ఎకరాలకు ఇంచుమించు ప్రతి సంవత్సరము రెమిషను ఇవ్వబడుతోంది. ఈ రకంగా 30 సంవత్సరాలనుండి ఆ భూములు రెమిషను పొందుతున్నాయి. అంటే ఇప్పటికి ప్రభుత్వం 2 లక్షల 40 వేల రూపాయలు రెమిషనుక్రింద ఖర్చుపెట్టింది.

ఈ కాల్వకు పంపులుతీసి గట్లువేస్తే ఈ 5400 ఎకరాల్లోనూ రెండు పంటలు పండుతాయి. ప్రతి సంవత్సరము సుమారు లక్ష బస్తాల ధాన్యం అదనంగా పండుతుంది. అంతేగాక ప్రభుత్వానికి సుమారు 30 వేల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది.

దేశంలో కరువు కాటకాలు శాశ్వతంగా లేకుండా చేయాలంటే ఇట్టి పనులు చేయుట ఎంతేని అవసరం. అధికాహారోత్పత్తిని దృష్టిలోపెట్టుకొని, ప్రజామంత్రివర్గం వెంటనే గొంతేరు మురుగుకాల్వను మరమ్మతు చేయించవలసినదిగా కోరుచున్నాను.

మొగలుతుర్రు కాల్వ బాగుచేయించాలి

పూలపల్లి : సెప్టెం. 24

చెరుకూరి పెదనరసింహరాజుగారిలా వ్రాస్తున్నారు:

పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురం తాలూకాలోని మొగలుతుర్రు మురుగు కాలువ జిన్నూరునుంచి బయలుదేరి మొగలుతుర్రువరకు ఉంది. దీనిపొడవు 20 మైళ్ళు వుంటుంది. ఈ కాలవ పుట్టినది లగాయతు యిప్పటివరకు మరమ్మతు లేదు. కాలువకు గట్లుసరిగాలేవు. కొన్నిచోట్ల ప్రక్కనున్న పంటచేలతో యించుమించు సమానంగా మేటవేసినది. వందలకొలది ఎకరాలలో తూటు, గుర్రపుడెక్క, మొలచి య 1కి 20 బస్తాల ధాన్యం పండవలసిన భూముల్లో 3 లేక 5 బస్తాలకన్న ఎక్కువపండుటలేదు. ఇదిగాకసుమారు 2000 ఎకరాలలో సగానికిసగం పంట నష్టం అవుతోంది.

ఈ కాలువకు చేరి మల్లవరపులంక అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామ భూములకు సరియైన పంటనీటి వసతిలేదు. అందుచేత ఆ గ్రామస్థులు యీ మురుగు కాలువకు అడ్డువేసి యీ నీటితో సాగు చేస్తున్నారు. ఈకాలువ మేటవేయుటకు యిదియొక ప్రధాన కారణం.

ఈ కాలవ అధమపక్షం 12 మైళ్ళయినా త్రవ్వాలి. గట్లు సరిగా వేయించాలి. ఇది త్రవ్వడంతోబాటు మల్లవరపులంక గ్రామస్థులకు మెరకవాలు నుంచి పంటకాలువను ఏర్పాటుచేయాలి. అలా చేస్తేనేగాని ఈ కాలువ త్రవ్వినా ప్రయోజనం ఉండదు.

ఈ కాలువను బాగుచేయకపోవడం వల్ల బంగారంలాంటి భూములు చవుడెత్తిపోయినవి. ఈ కాలువ త్రవ్వు ఏనాడో శాంక్షను అయినట్లుకూడా తెలిసినది. కాని ఎందుచేతనో ఆచరణలోకి రావడంలేదు. అందుచే కాంగ్రెసు ప్రభుత్వం యీ కాలవను మరమ్మతుచేయించ ప్రార్థన.

★ కథ

చీడపురుగులు

(7 వ పేజీ తరువాయి)

పసిబిడ్డ (యెంత చక్కని బిడ్డనీ!) కేరు కేరుమంటోన్నాడు. పాలులేవు. తాను పస్తో కెళ్ళితేగాని పొయ్యిలో పిల్లిలేవదు. మిగతా పిల్లలు, దించుకుపోయిన డొక్కల్తో, 'అమ్మయేదీ' అని యేడుస్తున్నారు. పోనీ తనతల్లిదండ్రులవద్దకెళ్దామా అంటే వాళ్ళు తనకన్న హీనంగా వున్నారు; కూలికి పోతున్నారు.

ఇంట్లో యీ కంచం, ముంత అమ్మి నాలుగురోజులు యీ పిల్లల ప్రాణాలు నిలుపుదామా అంటే చారీ చాలని తిండి, మూడు గిద్దల రేషనింగు! ఆ చినషావుకారు ఇంట్లో కుప్పలు బడివున్నాయి బస్తాలు. యేదో బ్లాకు మార్కెటంట వీడి కాడుగాల! కోమిట్లాయన కొట్లో అన్నీ దాచి 'మా దగ్గర యేమీ లేవు, డబ్బు లెక్కువిస్తే వుంటాయంటా'డు! మొన్ననొక 'పురాణ్పంతుడు' 'రామాయణం' చెప్పుతూ ధనవంతులకంటే పేదవాళ్ళే సుఖముగా, నిశ్చింతగా బతుకుతారన్నాడు. మరి 'కోట్లకు పడగలెత్తినవాళ్ళు' తమ డబ్బు పేదల కిచ్చేసి యెందుకు సుఖంగా, నిశ్చింతగా వుండరాదు? అప్పుడెవళ్ళో 'గాంధీ టోపీవాళ్ళు' 'సొరాజ్జెం' యిస్తాం అని వూళ్ళో వోట్లు మెత్తుకుపోయారు. తనకి ఓటులేదు, అప్పుడు తాను వోటియ్యలేదు. కనక వోటులేని తన బోటి వాళ్ళకి 'సొరాజ్జెం' యివ్వరా వాళ్ళు?

చంటిబిడ్డ గుక్కపట్టి యేడుస్తున్నాడు. జోరున వర్షించుతోంది. రొచ్చు, రొంపి, మురుగుడు. తను ఎక్కువకులం అనుకుంటే మాత్రం మాలమునిగాడి కన్నా తనబతుకు యేం నయం?

అసలు తన యీగతికి తెచ్చింది యేది? కుటుంబంలోంచి చీలిపోవటమా? అయితే కలిసివున్న కుటుంబాలు యెన్ని 'వొంటి పూట తిండి' తినటంలేదు?

తను పనిచెయ్యక పోవటమా? కాదు. తన ముఖంలోని ప్రతిముడుతా, కండలుకరిగిపోగా బయటకొచ్చిన ప్రతి యెముకా తను యెంత కష్టించాడో చూపుతున్నాయి.

మరి యింకేంది కారణం?

ముప్పొద్దులూ దరిద్రంతో పీడించిన తను - రామయ్య ఆ మాత్రం తెలుసుకోలేకపోలేదు!

మూడురూపాయల వడ్డీకి తన అరెకరం అమ్మించాడు గురవయ్య!

ఆ అరెకరం కొనుక్కున్నాడు చిన షావుకారు!!

తన భూమిని బత్తుజేసి షావుకారికిప్పించింది గవర్నమెంటు!!!

రామయ్యకి కనువిప్పు అయింది. ఈ చీడపురుగులే తన ఆస్తినీ, తన అన్నదమ్ముల ఆస్తినీ, యింకా చాలామంది ఆస్తినీ తొలిచి వేశాయి; పచ్చనిచెట్టుని గుల్లచేశాయి.

పాలిచ్చే గోవుకి మిణ్ణల్లి, జోరీగల్లా, అందమైనముఖాన్ని మశూచికం తినేసినట్లుగా, పీదత్రాగేపశువుని జలగ నెత్తురుపీల్చినట్లుగా, పసిపాపని గజ్జికొరికివేసినట్లుగా యీ చీడపురుగులు తనపచ్చని జీవితపు తోటలో జొరబడి తినేశాయి; తినేస్తున్నాయి. వీట్నియేం చెయ్యాలి?

జోరున వర్షించుతోంది. పక్కింటిలోని మంచంమీది ముసలాయన 'కిష్టా - గోవిందా' అనటం వినబడుతూనేవుంది. 'అమ్మయేదీ' అంటోన్నారు పిల్లలంతా. పసికందు యేడుపు మానలేదు. వున్నట్టుండి రామయ్య ముక్కు రంధ్రాల్లోకి యేదోకుళ్ళుకంపు దూసుకుపోయింది.

పిల్లల్నిచుట్టూపెట్టుకొని ముడుచుక్కూచున్న రామయ్య చుట్టూ చూశాడు. ఇదెక్కడ్నించి వస్తోంది, తన యీ స్థితికి తెచ్చిన 'జాతీయ' ప్రభుత్వ యంత్రంలోంచా లేక తనచుట్టూ ఆకలిమంటతో యేడుస్తున్న పసిపిల్లల అమాయికపు నేత్రాల్లోంచా?

రామయ్య ఆలోచనా ముద్రను వదిలాడు. తనయీగతికి తెచ్చిన మిణ్ణల్లుల్నీ, జోరీగల్నీ, మశూచికాల్నీ, గజ్జినీ-యిన్నెందుకు-ఆమూడు చీడపురుగుల్నీ నలిపిపారెయ్యాలి. అప్పటివరకూ తనకు యీ ఆకలిమంటే! ఈ యేడ్పులే!!! యీ కుళ్ళకంపే!!!

అలాయీ చీడపురుగుల్ని నలిపి వెయ్యనంతవరకూ యీ పీడదొరలూ, దేశవాళీ దొరలూ తనని దోచుకు తింటూనేవుంటారు.

"ఆర్థికవిధానం కుళ్లడంవల్లనే సమ్మెలొస్తున్నాయి"

—జవహర్‌లాల్ నెహ్రూ

కాని కాంగ్రెసుమంత్రులు కమ్యూనిస్టులవల్లనే సమ్మెలు వస్తున్నాయంటున్నారు!!

నిజం ఏమిటి?

దేశంలో ఏమూలచూచినా సమ్మెలు వ్యాపిస్తున్నాయి. వివిధ పరిశ్రమల్లోని కార్మికులేగాకుండా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండే గుమాస్తాలు, పోలీసులు, పోస్టల్ పనివారుగూడ సమ్మెలు చేస్తున్నారు. మిలిటరీ గుమాస్తాలు నావికులు గూడ సమ్మె పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ పోరాటాల్లో అనేకమంది కార్మికవీరులు తమ ప్రాణాల నర్పించారు. రక్తం ఏరులై పారింది. వేలకొలది పురుషులు, స్త్రీలు బాలురతో సహా జైళ్ళకు వెళ్ళారు. కాని, సమ్మెవెల్లువ ఆగలేదు. రాను రాను మహాప్రవాహంగా పెరిగిపోతోంది. దీని నెదుర్కోటానికి కాంగ్రెసు, లీగు ప్రజామంత్రివర్గాలు కాల్పులు సాగిస్తున్నాయి. పోలీసురాజ్యం నెలకొల్పుతున్నారు. కమ్యూనిస్టులకు యీనెపమంటగడుతున్నారు. మన జాతీయపత్రికలు నిజానిజాల నరయకుండ వీరిచర్యలకు తాళం వేస్తున్నాయి. అయితే యీ సమ్మెలకు కారణం ఏమిటి?

సమ్మెలకు అసలు కారణమేమిటో చూసేముందు, సమ్మెలు కమ్యూనిస్టులు మాత్రమే లేవగొట్టారేమో చూద్దాం. మన ఆంధ్రజిల్లాలలోనే, కాంగ్రెసు మంత్రివర్గం గద్దె ఎక్కగానే విశాఖపట్నం హార్బరు అండ్ పోర్టు కార్మికులు మొట్టమొదటి సమ్మెచేశారు. ఈ కార్మికసంఘానికి కాంగ్రెసు ఎం.ఎల్.ఏ అయిన బుద్ధిరాజు మల్లికార్జునరావుగారు అధ్యక్షులు. కార్యనిర్వాహకవర్గంలో, సభ్యులలో 3 వంతులు పైగా కాంగ్రెసు అనుచరులే ఉన్నారు. అయినా ఎక్కువ జీతాలకోసమని, రిట్రెంచ్‌మెంటు ఆపవలసిందని కార్మికులు 40 రోజులు సమ్మె చేశారు. మల్లికార్జునరావుగారు, కాంగ్రెసుమంత్రివర్గాన్ని కూలద్రోయించటానికే సమ్మెచేయించారనడం హాస్యాస్పదమవుతుంది. ఇదేవిధంగా సింధియా కార్మికుల సంఘాలలో ఒక దానికి రాయుస్వామిపంతులు ఎం.ఎల్.ఏ. గారు అధ్యక్షులు. వీరు జగమెరిగిన గాంధీభక్తులు. సింధియా కార్మికులు తమ హక్కులకొరకు సెప్టెంబరు 1వ తేదీ నుండి చేసిన సమ్మెకు వీరుకూడా నాయకత్వం వహించారు. కాంగ్రెసు పలుకుబడిక్రింద ఉండే కార్మికులుకూడ సమ్మె లెందుకు చేయవలసివచ్చిందో తెలుసుకోకుండా, కమ్యూనిస్టులకుఅంటగట్టడం న్యాయంకాదని, దీనివల్ల తెలుస్తుంది.

కాంగ్రెసుమంత్రివర్గాలు రాకముందు వచ్చిన బ్రహ్మాండమైన సమ్మెలు

పోనీ కమ్యూనిస్టులు, కాంగ్రెసేతరులు చేసే సమ్మెలు కాంగ్రెసుమంత్రివర్గాలను పడగొట్టడానికేనేమో చూద్దాం. మన రాష్ట్రంలోనే అనేక సమ్మెలు మంత్రివర్గం ఏర్పడకముందే జరిగాయి. గుంటూరు పొగాకు కార్మికులసమ్మె మార్చి నెలలో జరిగింది. (మంత్రివర్గం ఏప్రిల్‌లో వచ్చింది) అలాగే విశాఖ జిల్లాలో చిట్టివలస జూట్ కార్మికులు, సింధియా నౌకానిర్మాణపు కార్మికులు ముందుగానే సమ్మెలు చేశారు. దేశం మొత్తముమీద ఆజాద్‌ఫౌజు విడుదలనుకోరుతూ క్రిందటిసంవత్సరం ఆఖరుభాగంలో సమ్మెలు జరిగాయి. రషీదాలీ విడుదలకోసం జనవరిలో జరిగాయి. నావికుల తిరుగుబాటు కాంగ్రెస్ పదవులు స్వీకరించకముందే జరిగింది. ఈ ఉదాహరణలు చూస్తే కేవలం కాంగ్రెసుమంత్రి వర్గాలను పడగొట్టుటకే యీ సమ్మెలు అన్నది ఎంత పచ్చి అబద్ధమో రుజువవుతుంది. ఎందువల్లనంటే పై సమ్మెలు, బ్రిటిషు సామ్రాజ్యవాదానికి, తరతరాలనుండి తమ్ము పీల్చి పిప్పిచేస్తున్న పెట్టుబడిదారులకు, వ్యతిరేకంగా, ప్రజాసామాన్యం జరిపిన వీరోచిత పోరాటాలనేది నిర్వివాదాంశం.

జవహర్‌లాల్ అంగీకరించారు

పండిత జవహర్‌లాల్ ఆమధ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ "బ్రిటిషు సామ్రాజ్యవాదుల దివాళాకోరు విధానం మూలంగా కుళ్ళిపోయిన ఆర్థికవిధానమే యీ సమ్మెలకు కారణ" మన్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబరు 12 న ఆఫీసు ఉద్యోగుల సభలో ఉపన్యసిస్తూ "....దేశ ఆర్థికపరిస్థితిని మొత్తంమీద సరిదిద్దాలి. పై ఉద్యోగులకు క్రింది ప్రజలకు మధ్యనున్న అగాధాన్ని తీసివెయ్యాలి" అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. సమ్మెలకు యివే కారణాలు.

వై. విజయకుమార్

ఆర్థికజీవితం విచ్ఛిన్నమైంది

యుద్ధసమయంలో జీవితావసర వస్తువులధరలు 2 నుండి 5 రెట్లవరకు పెరిగాయి. మద్రాసు కాంగ్రెసు ప్రభుత్వ లెక్కలప్రకారమే జీవిత పరిమాణం యీ క్రిందివిధంగా పెరిగింది.

1939	100
1946 మద్రాసు	238
1946 ఇతరప్రాంతాలు	244

ప్రభుత్వ లెక్కలప్రకారమే ప్రభుత్వోద్యోగుల జీతాలు ఏ రకంగా పెరిగాయో చూద్దాం.

తరగతి. మద్రాసు నగరం:	జీవితపరిమాణం పెరుగుదల 100 కి.	జీతాల పెరుగుదల 100 కి.
ఏ తరగతి		
ఆఫీసుల్లో	138	35
బి తరగతి		
ఆఫీసుల్లో	138	38
సెక్రటేరియట్	138	32
మిగతాజిల్లాలలో	144	41

(హిందూపత్రిక, సెప్టెం. 13)

పై అంకెలనుబట్టే జీతాలెంత పెంచబడ్డాయో అర్థమవుతుంది.

కార్మికుల అసలు జీతాలు (ధన రూపంలో ఇచ్చే జీతాలు కావు. ఆ జీతాలకు జీవితావసర వస్తువులెన్ని లభిస్తున్నాయో అని) పెరిగాయో తగ్గాయో చూద్దాం. జీవితావసర వస్తువులఖరీదు దాదాపు 2½ రెట్లు పెరిగితే, కార్మికులకు రూ 16/- కరువుభత్యం యిచ్చి జీతాలు చాల పెంచామని దంభాలుగొడుతున్నారు.

కార్మికుడు కష్టపడి పనిచేసిలాభాలు సంపాదించి పెట్టాలంటే అతను బ్రతకాలి. కార్మికవర్గం లేనిది ఫ్యాక్టరీలు నడువవు. ఈకార్మికవర్గం నశించకుండా కాపాడాలంటే కార్మికుని కుటుంబాన్ని అతని సంతతిని పోషించాలి. అందువల్ల ఆయా ప్రాంతాలలో అతనిభార్యను బిడ్డలను కాపాడడాని కవసరమైన కనీస జీతం. అతనుపయోగించే వస్తువుల (బియ్యం, కట్టెలు, నూనె, వప్పులు, బట్టలు, యింటిఅద్దె వగైరా) సరాసరి కిమ్మతుగట్టి కార్మికుల జీతాలు నిర్ణయిస్తారు. ఈ రకంగా మన ఆంధ్రప్రాంతంలో కార్మికుని కనీసజీతం రూ 30 నిర్ణయించబడిందనుకోండి. 1939 తర్వాత వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినపుడు వాటి ధరలు ఎన్ని రెట్లు పెరిగితే అన్నిరెట్లు తన జీతం కూడ పెరిగితే తప్ప కొనుక్కోలేడు. కాబట్టి వస్తువుల ధరలు 2.44 రెట్లు పెరిగాయంటే జీతంగూడ 2.44 రెట్లు పెరగాలి. అంటే 1939 లో రూ 30/- సంపాదించేవానికి ఈనాడు రూ 73-3-0 జీతం యిస్తే తప్ప 1930 లో జీవించినట్లుగా జీవించలేడు. దీనినే అసలు జీతం (real wage) అంటారు. దీనిలో ఎన్నోవంతు తగ్గితే అన్నివంతులు కార్మికునికి నష్టం వస్తూందన్నమాట.

కాబట్టి కార్మికునికి 73-3-0 రావలసింది రూ 46ల మాత్రమే గిడుతూంది. నష్టం రూ 26-3-0 అంటే అతని జీవిత పరిమాణం 1939 తో పోల్చిచూస్తే, 35. 66% పడిపోయిందన్నమాట. యీ కృత్రిమ జీతాలవలన తను వాడుకునే వస్తువులను కొన్నిటిని కొనుక్కోటం మానేస్తేనేతప్ప యింకొక మార్గంలేదు. ఈ విధంగా ఎంతోకాలం కార్మికుడు జీవించలేడు. ఈ అసంతృప్తియే సమ్మెకు మూలకారణం.

జీతాలు పెంచటానికి డబ్బులేదా?

అయితే యీరోజుల్లో అధికారుల లాభాలు ఎలా పెరిగాయో చూద్దాము.

ఫ్యాక్టరీపేరు	మొత్తం పెట్టుబడి	1941-46లో లాభాలు
నెల్లిమర్ల జూట్ మిల్లు	17 లక్షలు	21 లక్షల 50 వేలు
చిట్టివలస ,,	27 లక్షలు	39 లక్షలు
సామర్లకోట దక్కన్ షుగర్ కంపెనీ	13లక్షలు	45 లక్షల 64 వేలు

ఈవిధంగా లక్షలకొలది రూపాయల లాభాలార్జించి బలిసిన యజమానులు కార్మికులు కొద్దిపాటి కరువుభత్యమడిగినందుకు తుపాకులుకూడకాల్పిస్తున్నారు. ఈ అధికలాభాల నరికట్టి కార్మికుల జీవితాన్ని చక్కదిద్దటానికి మారుగా, సంఘబలంతో తమ హక్కులను సాధించుకో బూనుకున్న కార్మికులపై హత్యాకాండద్వారా సమ్మెల నాపుచేయను కోవడం వెర్రితర్కిమమాత్రమే.

ఎన్నికల ప్రణాళిక ఏమయింది?

కాంగ్రెసు నాయకులు తమఎన్నికల ప్రణాళికలో తాము కార్మిక కర్షక ప్రజారాజ్యంకొరకు కృషిచేస్తామన్నారు. కార్మిక మంత్రి గిరిగారు తమ ఎన్నికల ఉపన్యాసంలో సోషలిస్టు సిద్ధాంతాలు వల్లించారు. కాని, గద్దెఎక్కగానే యిదంతా మరచిపోయి తిండి, బట్ట, యిండ్లకు బదులు తుపాకిగుండ్లు, అరెస్టులు, దీర్ఘకాలశిక్షలు యిస్తున్నారు. కడుపుమంటతో కాలిపోయే కార్మికులను యివెలా సంతృప్తిపరుస్తాయి.

కాంగ్రెసుమంత్రులు అవలంబించవలసిన మార్గం

ప్రభుత్వం ఒకనిర్దుష్టమైన జీతాలపాలసీ నవలంబించాలి. ప్రతి పరిశ్రమలోను పనినిబట్టి ఆ స్థలములో వస్తువులఖరీదులను బట్టి కార్మికునికి చాలినంత కనీస జీతమివ్వాలి. అనాడే కార్మికుడు బాగా ఉత్పత్తిని కొనసాగించగలుగుతాడు. ఈ రహస్యాన్ని మరుగుపరచి కమ్యూనిస్టులు కార్మిక సమ్మెలు లెచ్చగొడుతున్నారనీ, కమ్యూనిస్టులను హతమారిస్తే సమ్మెలు రావని అనుకునీ యజమానులను బలపరుస్తూ సమ్మెలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం, తెలివితక్కువతనం. సమ్మెలు చట్టవిరుద్ధమని తెచ్చే శాసనాలు నిరుపయోగం. అసలు కారణాలు తెలిసినమీదట ప్రజలు ముందుకు వచ్చి కాంగ్రెసుమంత్రులు తమ వక్ర విధానాన్ని మార్చుకుని ప్రజాజీవితాన్ని చక్కబరిచేటట్లు ఒత్తిడితెచ్చి, దేశంలోని అశాంతిని పోగొట్టాలి.

రాయలసీమలో కరువును పోగొట్టుటకై

ప్రాజెక్టులనిర్మాణం జరగాలి

నంద్యాలలో అక్టోబరు 13 న రాయలసీమ ప్రాజెక్టు మహాసభ

రాయలసీమ ప్రాజెక్టు మహాసభ

13—10—46 నంద్యాలలో

అధ్యక్షులు : శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు

ప్రారంభకులు : శ్రీ ముక్కామల నాగభూషణంగారు

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ అధ్యక్షులు

ఉపన్యాసకులు : వావిలాల గోపాలకృష్ణయ్యగారు

టి. నాగిరెడ్డిగారు

రైతు కూలీ సోదరులారా :

రాయలసీమ జిల్లాలు అనాది నుండి శాశ్వత కరువుకు గురియగుచున్నవి. డొక్కల కరువు, పల్నాటి కరువు మొదలగు భయంకరమైన కరువులు లక్షలాది ప్రజల పొట్టపెట్టుకున్నవి. వర్షములు లేకపోవుటవలన, పంటలు లేకపోవుటవలన ప్రతి సంవత్సరము ప్రజలు కరువుకు గురియయి 'అన్నమో రామచంద్రా' యని అల్లాడుచున్నారు. 1943 - 44 సంవత్సరము రాయలసీమ జిల్లాలంతటా కరువు రావటము, కరువు క్యాంపులలో వేలకొలది ప్రజలు తిండిలేక మల మల మాడటము అందరికి తెలిసిన విషయమే. ఈ సంవత్సరముకూడ అనంతపురంజిల్లాలో కరువు వలన ప్రజలు తిండిలేక అవస్థపడుటే గాక వేలకొలది పశువులు మేతలేక చనిపోయిన సంగతి, వ్యవసాయము కుంటుబడే ప్రమాదస్థితి అందరికీ తెలిసినదే. మొక్కజొన్నల మైదా రేషను, 6 ఔన్సుల బియ్యము చాలక బీదప్రజలు పడే బాధలు వర్ణనాతీతము.

ఆర్థిక దుస్థితి

కరువువల్ల తిండిలేక ప్రజలు నానా అవస్థపడటమే గాక, ఆర్థికవ్యవస్థయే శిథిలమగుచున్నది. రాయలసీమంతటా అక్కడక్కడ కొన్ని జిన్నింగు ఫ్యాక్టరీలు తప్పితే చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏ మాత్రము లేవు. మార్కెట్టు సౌకర్యాలు లేవు. రైతులు పండించిన ముడి పదార్థాలకు సరసమైన,న్యాయమైనధరలు లేవు. దీనిద్వారా శిస్తులబాధ, అప్పుల బాధ, తత్ఫలితంగా బీదరైతులు తమ భూముల నమ్ముకొని వ్యవసాయకూలీల సంఖ్యలో చేరుచున్నారు. పరిశ్రమలు లేకపోవుటవలన వీరికి పనులులేక నిరుద్యోగులగుచున్నారు. భూమిపై రోజు రోజుకు ఒత్తిడి ఎక్కువగుచున్నది, వ్యవసాయాభివృద్ధి లేకపోవటము, పంటలు లేకపోవటమువలన పండిన పంటలు చాలక శాశ్వతకరువు ఏర్పడి తగినంత ధాన్యముకొరకు దూరప్రదేశాలపై ఆధారపడవలసిన అవస్థ ఏర్పడింది.

నీటిపారుదల కవకాశములు

కాని రాయలసీమ ఈ దుర్భర పరిస్థితులను భరించవలసిన అవసరములేదు. తుంగభద్ర, కృష్ణ, పెన్నా, సగిలేరు, కుముద్వతి,మొదలగు జీవనదులు విశాలభూముల్లో ప్రవహించుచున్నవి. వీటికి ఆనకట్టలుకట్టుటద్వారాలక్షలాదిభూములశాశ్వత సాగులోనికి తీసుకరాగలము. తుంగభద్ర ప్రాజెక్టువలన 10 లక్షల ఎకరములు, సంగమేశ్వరము ప్రాజెక్టు, 36 లక్షలు, గండికోట 1 లక్ష, వెలుగోడు ప్రాజెక్టు 60 వేలు, పెన్నారు 15000 ఎకరములు సాగులోకి వస్తవి. బంగారుపంటలు పండగలిగే సారవంతములైన రేగడభూములున్నవి. వేల చదరపుమైళ్ళ అడవులు వున్నవి.

వివిధ పరిశ్రమలు

దీనితోబాటు వివిధపరిశ్రమలను అభివృద్ధి చేయగలుగుతాము. సంగమేశ్వరము ప్రాజెక్టు యిచ్చే విద్యుచ్ఛక్తివలన నల్లమల అడవుల్లో ఇనుము, బొగ్గు పరిశ్రమలు అభివృద్ధి చేయగగుతాము: దోను, కర్నూలులో సిమెంటు, రంగుల పరిశ్రమ, అభ్రకము, మార్కాపురం పలకల పరిశ్రమ, రామగిరి ప్రాంతంలో బంగారు గనులు, యింకా వివిధ పరిశ్రమల అభివృద్ధికి కావలసిన ఖనిజ సంపత్తి విరివిగావుంది.

సామ్రాజ్యవాద ఆర్థిక దోపిడీ విధానము

నీటిపారుదల కవకాశాలు, పరిశ్రమలకు కావలసిన ఖనిజసంపత్తికి శాశ్వత కరువు మాత్రముతప్పలేదు. సామ్రాజ్యవాదుల ఆర్థిక దోపిడీవిధానమే ఇందుకు కారణము. మనదేశములోని పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి అరికట్టే వీరి అర్థిక దోపిడీవిధానము అందరికి తెలిసినదే. మెరక ప్రాంతమగుటచేత రాయలసీమగో యిది భయంకర పరిస్థితులను తెచ్చిపెట్టింది భయంకరమైన కరువులు వచ్చినప్పుడుకూడ, ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోకుండా, రోడ్ల నిర్మాణానికిని, రాళ్ళు పగులగొట్టుటకు కోట్లకొలది ద్రవ్యము ఖర్చుపెట్టారు. గత 18 సంవత్సరములలో దాదాపు 30 కోట్ల ద్రవ్యము యిందుకు ఖర్చుచేశారు. ఈ ద్రవ్యముతోనే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకొనివుంటే, ఒక్క సంగమేశ్వరము ప్రాజెక్టు తప్ప, రాయలసీమలోని దాదాపు ముఖ్యమైన ప్రాజెక్టు లన్నింటినీ కట్టించగలిగి వుండేవారు.

ప్రజాందోళన

రాయలసీమవాసులను శాశ్వతకరువు బాధనుండి తప్పించాలంటే, ముఖ్య ప్రాజెక్టుల, మైనరు ప్రాజెక్టుల నిర్మాణం, విరివిగా చెరువులు, బావులు త్రవ్వించుట వెంటనే జరగాలి. ఇందుకుగాను రాయలసీమవాసులు మొదటినుండి ఆందోళన గావించుతూ వచ్చారు. 1943 సం॥ నుండి వివిధ జిల్లా రైతుసంఘాలు స్థానిక పెద్దల సహకారముతో బ్రహ్మాండమైన సభలు, ప్రదర్శనాలు చేశారు. కర్నూలు జిల్లాలో 10 వేల ప్రజలతో జిల్లామహాసభ, పెన్నారు ప్రాజెక్టుకొరకు 5000 ప్రజలతో మహాసభ, గండికోట ప్రాజెక్టుకొరకు 3000 ప్రజలతో మహాసభ జరిపినాము, ఉద్యోగస్థులదగ్గరకు ఎన్నియో రాయబారాలు వెళ్ళినాము.

సామ్రాజ్యవాదుల మోసం

ఈ బ్రహ్మాండమైన ఆందోళనద్వారా ప్రజలలో వస్తున్న తీవ్ర అసంతృప్తి వలన అడ్వయిజర్ల ప్రభుత్వము కదలక తప్పలేదు. యుద్ధానంతర స్కీములని కొన్ని స్కీములను ప్రచారానికని ప్రకటించింది. ఈ ప్రకటించిన స్కీములలో మొదట్లో నిర్ణయించిన ప్రకారము తగ్గిన ప్రాంతాలకు సరఫరా అయ్యే స్కీముల నమలుజరుపుటకు ప్రయత్నించుచున్నది. తుంగభద్రా ప్రాజెక్టు మొదట్లో 100 లక్షల ఎకరములు సాగుకు రావలసివుంటే యిప్పుడు 3 లక్షలకు మాత్రమే పారుతుంది. దానిలో గూడ దాదాపు 60 వేల ఎకరములుమాత్రమే పరిసాగు. ఇది ముఖ్యంగా బళ్లారిజిల్లాకు మాత్రమే ఉపయోగపడుతుంది. పెన్నారు ప్రాజెక్టు మొదట్లో 15000 ఎకరములకుంటే ఇపుడు 8000 ఎకరములకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రతి స్కీమును తగ్గించి రాయలసీమవాసులను తృప్తిపరచవలయునని ప్రయత్నం చేయుచున్నది.

ప్రజా మంత్రివర్గ కృషి

అడ్వయిజర్ల ప్రభుత్వముపోయి, ప్రజామంత్రివర్గము వచ్చింది. మా కష్టాలు గట్టెక్కుతాయని ఆశించుచున్నాము. కాని మంత్రివర్గము యింతవరకు రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణముకొరకు ప్రత్యేకించిందేమీ లేదు. తుంగభద్రకు అడ్వైజర్లకాలములో నిర్ణయించిన ఒక కోటిరూపాలు మాత్రమే ప్రత్యేకించినారు. బావుల నిర్మాణము కొరకు కొంత డబ్బు ప్రత్యేకించినారు. మద్యపాననిషేధము ప్రవేశపెట్టుచున్నారు. వీటికి రాయలసీమవాసులు కృతజ్ఞులేకాని మా అవసరములనుబట్టి చూస్తే ఇవి చాల స్వల్పము. అంతేగాక ప్రజలను మోసముచేయుటకు అడ్వయిజర్లు నిర్ణయించిన తక్కువ స్కీములు అమలు పరచుటకు మంత్రివర్గము పూనుకోవటము మరియు శోచనీయం.

ప్రజాందోళనకు పూనుకోవాలి

మంత్రివర్గాన్ని ఈ తప్పుడుపంథా నుండి తప్పించి మన ముఖ్య ప్రాజెక్టుల నిర్మాణానికి పూర్తిస్కీములు వెంటనే అమలుపెట్టేటట్లు ప్రజలందరము గొప్ప ఆందోళనగావించాలి. మన ఎం. ఎల్. ఏ. లు మంత్రిగారు దీనియందు ప్రత్యేక శ్రద్ధవహించేలాగు చెయ్యాలి.

రాయలసీమ ప్రాజెక్టు మహాసభ

ఇట్టి ఆందోళనకు పునాదులు వేయుటకుగాను, మన కోర్కెలు ప్రభుత్వానికి తెలుపుటకుగాను పై మహాసభ ఏర్పాటు గావించబడింది. నంద్యాలలో 13-10-46 జరుగుతుంది. కర్నూలుజిల్లా రైతు సంఘము ఆహ్వానకమిటీని ఏర్పరచి ఏర్పాటులు బాగాగావించుచున్నది. రైతు సంఘవర్కర్లు గ్రామగ్రామాన ప్రచారం గావించుచున్నారు. 10 వేల ప్రజాసమీకరణకు కృషి జరుగుచున్నది. రాయలసీమ అంతటా 4000 డెలిగేటు టికెట్లు పంచబడుచున్నవి. శాసనసభా సభ్యులకు గౌరవనీయమంత్రులకు, ఆంధ్రపెద్దలకు, వివిధ ప్రజాసంస్థలనాయకులకు, ఆహ్వానాలు పంపబడినవి. రాయలసీమవాసులందరురూ పాల్గొని పై మహాసభను జయప్రదముగావించాలని కోరుచున్నాం.

అధ్యక్షుడు : టి. నాగిరెడ్డి,
కార్యదర్శి : సదాశివన్,
అనంతపురంజిల్లా రైతుసంఘం.

అధ్యక్షుడు : ఆర్. నరసింహారెడ్డి,
కార్యదర్శి : డి. శీతారామయ్య,
చిత్తూరుజిల్లా రైతుసంఘం.

అధ్యక్షుడు : కె. ఈశ్వరరెడ్డి,
కార్యదర్శి : పి. నరసింహారెడ్డి,
కడపజిల్లా రైతుసంఘం.

అధ్యక్షుడు : వై. స్వామిరెడ్డి,
కార్యదర్శి : వి. రామశాస్త్రి,
కర్నూలుజిల్లా రైతుసంఘం.

చైనా అంతర్యుద్ధానికి అమెరికా ఆయుధాలు

700 విమానాలు, 75 వేల సైనికులు, 110 కోట్ల డాలర్లు

ఇవిగాక 270 నౌకలుకూడా ఇవ్వాలని తీర్మానం

[అమెరికా సర్వసైన్యాధిపతి జనరల్ ఐజన్‌హోవర్, స్టాలిన్ ఉపన్యాసంపై వ్యాఖ్యానించుతూ 2వ తేదీన "చైనాలో అమెరికాసేనలు చాలకొద్దిగా ఉన్నాయి. వీటిని ఆక్రమణ సేనలు అనడానికి వీలులేదు." అని అన్నాడు.
* ఈ క్రింది విషయాలు ఐజన్‌హోవర్‌కు జవాబు చెబుతాయి.]

ఏయే దేశాలలో, ఎవరెవరి సైన్యాలు ఎన్ని ఉన్నాయి అనే లెక్కలను మిత్రరాజ్యాలు తెలపాలని కోరుతూ, భద్రతా సంఘంలో సోవియటు ప్రతినిధి గ్రోమికో 24 వ తేదీన ఇలా అన్నాడు.

"చైనాలోని అమెరికా సేనలు అధికారం కోసం పోరాడే ఒక పక్షాన్ని బలపరుస్తూ, ఆ దేశ అంతరంగిక వ్యవహారాలలో జోక్యం కలుగజేసు కొంటున్నాయి.

అమెరికానుండి చైనాసేనలను తీసుకుపోవడంలేదుగదా; అది పైపెచ్చు అదే మధ్యవర్తిత్వనాటకంగూడా వినుగుపుట్టించుతోంది అందుకనే చైనా కమ్యూనిస్టు నాయకుడు చౌ-ఎన్-లై 22 వ తేదీన ఇలా అన్నాడు.

"నిష్పక్షపాతమైన - చిత్తశుద్ధితోకూడిన అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఇప్పటికీ మేము ఆహ్వానించుతాం. కాని ఈనాటి అమెరికా మధ్యవర్తిత్వంనిష్పక్షపాతమైనదీకాదు, చిత్తశుద్ధితో కూడినదీకాదు."

అమెరికాకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక ఉదాహరణం చూద్దాం. చైనాలో కమ్యూనిస్టు కొమిన్‌టాంగ్ [illegible] ప్రభుత్వానికీ మధ్య వివాదాస్పదమైన ప్రదేశాలను అమెరికా ధర్మకర్తృత్వంక్రింద ఉంచాలని, ఆ ధర్మకర్తృత్వాన్ని స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నామని అమెరికా మహోదారంగా ప్రకటించింది. ఈ విషయం లండన్ టైమ్సు ఆగస్టు 24 వ తేదీన బయటపెట్టింది. చంగ్-కై-షేక్ దానికి అంగీకరించాడట. అమెరికా ధర్మకర్తృత్వం క్రిందకు వచ్చిన ప్రదేశాలు కొమింటాంగ్ తీసుకోవాలో; కమ్యూనిస్టులు తీసుకోవాలో ఎన్నికలద్వారా నిర్ణయమయేదాకా, ఎట్టి షరతులు లేకుండా అమెరికా ప్రభుత్వం వానిని తన యిష్టంవచ్చినట్లు పరిపాలించవచ్చునట.

చైనాలో అంతర్యుద్ధజ్వాలను లేపిన అమెరికా పెట్టుబడిదారులు, చైనాను తమ గుప్పిటలో పెట్టుకోడానికి వేసిన మరొక ప్లాను ఇది.

చైనాలో అమెరికా జోక్యాన్ని నిరసించుతూ ప్రముఖ నాయకులు అనేకమంది నిరసించారు.

చైనా రిపబ్లిక్ సంస్థాపకుడైన సన్‌యెట్‌సేన్ సతి, జులై నెలాఖరులో, అమెరికా జోక్యం సర్వనాశనానికి దారితీస్తోందనివిజ్ఞప్తిచేసింది.

"మీరు అరువు-కవులు ద్వారా పంపే వస్తువులు చైనాలో యుద్ధకాలంలో ఇక్కడకు తెచ్చి ఇపుడు మిగిలిపోయిన మీ సామగ్రి మీ నౌకాదళమూ, మీ సైనిక రాయబార వర్గమూ - ఇవన్నీ చైనా అంతర్యుద్ధాన్ని పొడిగింపజేస్తాయి. ఎందువల్లనంటే చైనా ప్రజానీకం పావిత్యాన్ని తమదేశంలో రూపుమాపడానికి నిరంతరం పోరాడుతూనే వుంటుంది."

700 విమానాలు, 75 వేల సైనికులు, 110 కోట్ల డాలర్లు

అమెరికాలో చైనా జోక్యాన్ని నిరసించుతూ జులై నెలాఖరులో అమెరికా శాసనసభ్యుడు హూగ్‌డిలాసీ, ఇలా అన్నాడు.

"చంగ్-కై-షేక్‌కు మనం నిరంతరం సప్లయిలు పంపుతూనే వున్నాం. 1946 జనవరి ఒడంబడిక ప్రకారం జనరల్ మార్షల్ నాయకత్వాన మనం 5 సైన్యాలే చైనాకు పంపాలి. కాని మనం తొమ్మిది సైన్యాలు, వీటికయ్యే 30 కోట్ల డాలర్ల ఖర్చును అమెరికాపౌరులు అనవసరంగా భరించుతున్నారు.

అతడింకా ఇలాతెలియజేశాడు:-మంచూరియాకు(ఉత్తరచైనాకు) మరిమూడు కొమింటాంగ్ సైన్యాలను పంపాలని అమెరికా ప్రయత్నిస్తున్నది. యుద్ధం ప్రారంభమయిన నాటినుండి చంగ్-కై-షేక్‌కు అమెరికా పంపినసహాయం 60 కోట్ల 20 లక్షలడాలర్లు. జపానుకు వ్యతిరేకంగా యుద్ధకాలం అంతటా అమెరికా చైనాకు అరువు-కవులుక్రింద ఎంత సప్లయిచేసిందో, అంతమొత్తాన్ని ఇప్పుడు యుద్ధంముగిశాక, ఇప్పటివరకు కమ్యూనిస్టులపై ఉపయోగించేందుకు చంగ్-కై-షేక్‌కు పంపింది.

అమెరికా 700 విమానాలను సప్లయి చేసింది. 50 కోట్ల విలువగల యుద్ధంలో మిగిలిన సామాగ్రిని సప్లయిచేసింది. యుద్ధకాలంలో చైనాలో 20 డివిజన్లకే అమెరికా శిక్షణ ఇచ్చేది. కాని ఇప్పుడు యుద్ధం ముగిసాక 40 కొమింటాంగు ప్రభుత్వ డివిజన్లకు శిక్షణ యివ్వడమేగాక, ఆయుధ సామాగ్రి కూడ అమర్చి పెడుతోంది అమెరికా. ఇదీ లాసీ బయటపెట్టనకథ.

270 నౌకలుకూడా ఇస్తారట

ఇంతటితోనే కథ పూర్తిగాలేదు. మరి కొన్ని యుద్ధకాలంలో చైనాలో అమెరికా సేనలు ఎన్నడూ 10 వేల కంటె ఎక్కువ ఉండేవికావు ఇప్పుడు 75 వేలదాకా అమెరికా సేనల సంఖ్య పెరిగింది. కమ్యూనిస్టు సేనలపైన, ఇతర ప్రజాతంత్ర సేనలపైన దుముకడానికి పోయే కొమిన్‌టాంగ్ సేనలను చేరవేయడానికి అమెరికా విమానాలు తోడ్పడింది జపానువాళ్ళను నిరాయుధులను చేయాలి, జపాను ఖైదీలను పంపాలి, అనే సాకులను 1946 జులైలో కూడా అమెరికా ప్రభుత్వం చేయలేదు ఎందుచేతనంటే అవని ఇదివరకేఅయిపోయింది. అయినా షాంటంగ్ రాష్ట్రంలో 25 వేలనావికాసైనికులనుఅమెరికా అట్టిపెట్టింది. మరొక 10 వేలమందిని తూర్పు చైనా కోస్తాలో నియమించింది. నాంకింగ్‌లోను, కొమిన్‌టాంగ్ అంతర్యుద్ధ సైనిక కార్యాలయాలలోను అమెరికా "సైనిక రాయబారులు" సలహాలిస్తూ ఉండనే ఉన్నారు. మంచూరియాలో కమ్యూనిస్టులపై కొమిన్‌టాంగ్ దాడిలో రోజుకు 5 వేల తుపాకిగుండ్ల చొప్పున 5 వారాలపాటు అమెరికా సప్లయి చేసింది. కొమిన్‌టాంగ్‌కు 270 నౌకలు ఈయాలని అమెరికా శాసనసభలో ఒక చట్టం ప్యాసయింది.

ట్రూమన్ దానిపై సంతకం పెట్టాడు. 10 లక్షల కొమింటాంగ్ సైన్యాలకు ఆయుధ పరికరాలనమర్చి తర్ఫీదీయాలని అమెరికా శాసనసభలో మరొక చట్టంవచ్చింది.

కొమిన్‌టాంగ్ ప్రభుత్వంలో ఎవరూ ఎన్నుకోబడలేదు

— అన్నా లూయీ స్ట్రాంగ్ —

శాంతికోసం ప్రపంచమంతా పారిస్ సమావేశంపై చూస్తూవుంటే, చైనాలో 15 లక్షల సైనికులు, 4రాష్ట్రాలలో అంతర్యుద్ధం ప్రారంభించారు.

7 సంవత్సరాలనుంచి కమ్యూనిస్టుల క్రిందనున్న 2 వందల చదరపు మైళ్ళ ప్రాంతాన్ని, దాని కేంద్రమైన యానాన్ పట్టణాన్ని నాశనంగావించాలని చంగ్-కై-షేక్ తన సైన్యాలను నడుపుతున్నాడు.

కమ్యూనిస్టులను తుడిచిపెట్టాలని చంగ్-కై-షేక్ ఆలోచన. అతని చేతిలో నేడు ఎక్కువ ఆయుధాలు, విమానాలువున్నమాట నిజమే. కమ్యూనిస్టులకు మంచూరియాలో జపానువారివద్ద లాక్కున్న చిన్న చిన్న ఆయుధాలు తప్ప ఎక్కువ లేనిమాట కూడ నిజమే. అయినా ఈ దండయాత్ర ఉధృతానికి వారేమీ భయపడడంలేదు. చాలనిబ్బరంగానే వున్నారు. కమ్యూనిస్టు నాయకుడు చౌ-ఎన్-లై ఒకసారినాతో ఇలా అన్నారు. "తాత్కాలికంగా కొమింటాంగు సైన్యాలు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటే ఆక్రమించవచ్చు.కాని మమ్మల్నిఏమీచేయలేరు."

అసలు ఈ తగాదా ఎందుకు వచ్చింది?

కొమింటాంగ్ కేంద్ర ప్రభుత్వంమీద కమ్యూనిస్టులు తిరుగుబాటు చేస్తున్నారని కొందరంటున్నారు. నిజం చెప్పాలంటే కొమింటాంగుకింద అసలు ప్రభుత్వమనేది లేదనే అనాలి. ఇప్పుడు జరిగే ఈ పోరాటమంతా చైనాలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ప్రజలు సాగిస్తున్న పోరాటమే.

మొదటివిషయం కమ్యూనిస్టులచే విముక్తి చేయబడిన ప్రాంతంలో చైనా జనాభాలో మూడోవంతు అంటే 14కోట్లప్రజలున్నారు. మంగోలియా సరిహద్దునుంచి సముద్ర తీరం వరకూవున్న ప్రాంతంలోవారునివసిస్తున్నారు. వారెవరూ తమకు కొమింటాంగ్ ప్రభుత్వం కావాలని కోరడంలేదు. ఈ భూభాగంలో చాలాభాగం యుద్ధానికి పూర్వంకూడా చంగ్-కై-షేక్ క్రింద లేనే లేదు.

పోతే, ఈ కొమింటాంగ్ ప్రభుత్వమని పిలువబడే దాని క్రిందనున్న ప్రాంతాలలోని పరిస్థితి ఏమిటోకూడా చూద్దాం.

ఆ ప్రభుత్వంలో వున్నవా రొక్కరుకూడ ఎన్నుకోబడినవారు కాదు. కొమింటాంగ్ పార్టీలోని ఒక నిరంకుశ ముఠాయే నేడు ప్రభుత్వంలో వుంది. ప్రతివాడూ కొంత సొంత సైన్యాన్ని పెట్టుకునిగాని, రహస్య పోలీసుల్ని పెట్టుకునిగాని, లేదా అమెరికా అప్పుతో పరిశ్రమలు చేతిలో పెట్టుకునిగాని, బెదిరించి ప్రభుత్వంలోకి వచ్చి కూర్చున్నవాడే. చైనా వ్యాపారంలో నూటికి 80 పాళ్ళు ఈ ముఠా చేతుల్లోనే వుంది. చంగ్-కై-షేక్ కూడా మొదట ఆ పద్ధతులతోనే అధికారంలోకి వచ్చాడు.

దౌర్జన్య పద్ధతులు

మను ఎదిరించి పోరాడటంవల్ల కొంత మంచిపేరు సంపాదించినా, నేడు ప్రజాస్వామ్య పద్ధతులకు స్వస్తి చెబుతూ వుండడం, ప్రజలపై ఎక్కువ పన్నులు వేయడం మొదలైన చర్యలవల్ల ఆ పలుకుబడి పోగొట్టుకుంటున్నాడు. అధికారం నిలబెట్టుకోవడానికి దౌర్జన్య పద్ధతులకు దిగుతున్నాడు.

ఉదాహరణలు కావాలంటె చూడండి. కొద్దిరోజులక్రితమే 500 మంది ప్రభుత్వ పోలీసులు మెషిన్‌గన్‌లతోను, టామీగన్‌లతోను, వు-టాన్ యూనివర్సిటీలో చొరబడి విద్యార్థుల గదులన్నీ సోదాలుచేశారు. రెండు విద్యార్థిసంఘాల అధ్యక్షులను అరెస్టుచేశారు. వారుచేసిన "నేరం" అంతర్యుద్ధం పనికిరాదని చెప్పడమే.

షాంఘై టెలిఫోన్ కంపెనీలోని ఇద్దరు ఉద్యోగుల్ని కొందరు ఎత్తుకుపోయారు. తరువాత కొన్నాళ్ళకు వారు పోలీసుల బందిఖానాలో వున్నట్టు స్పష్టపడింది. వారిమీద కేసూలేదు. విచారణాలేదు. ఇంతవరకు విడుదల చేయబడనూలేదు. వారి అపరాధం అమెరికన్ వ్యతిరేకభావాలు కలిగివుండడమే.

అభివృద్ధికరభావాలు కలిగివున్నందుకు లి-కుంగ్-పో, వెన్-యి-టో అనే ఇద్దరు విద్యావిషయ ప్రవీణులు హాని చేయబడ్డారు. ఇలాగే వందలకొలదివిద్యాధికులను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అంతర్యుద్ధాన్ని, అమెరికన్ జోక్యాన్ని విశితంగా విమర్శిస్తూ సన్‌యట్‌సేన్ సతి చేసిన ప్రకటన, విదేశ పత్రికలలో నైనా ప్రకటింపబడిందిగాని, ఒక్క చైనా పత్రికలో కూడా పడలేదు.

ఒకటేమార్గం

ఇవన్నీ చూస్తున్న ప్రజలకు కొమింటాంగ్ ప్రభుత్వం యెడల ఎంత గౌరవం వుంటుందో వేరేచెప్పనక్కరలేదు. ప్రక్కనే వున్న కమ్యూనిస్టు పరిపాలనా విధానానికి, దీనికివ్యత్యాసం కళ్ళముందు కనిపిస్తోంది.

కమ్యూనిస్టు ప్రాంతంలోని ప్రజలుకూడ తమతోటి ప్రజలతో ఐక్యమవాలనే కోరుతున్నారు. అందుచేతనే జనవరిలో చంగ్-కై-షేక్ అధ్యక్షతను 38 మంది రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సంయుక్త ప్రభుత్వ నిర్మాణాన్ని గూర్చిన సమావేశానికి తమప్రతినిధులనుపంపారు. వారంతాఒక పథకాన్నికూడా తయారుచేశారు. కాని, వాటి నన్నిటిని కొమింటాంగ్ ప్రభుత్వ పక్షులు తోసివుచ్చారు. దానిఫలితంగానే చైనా పరిస్థితి అధ్వాన్నస్థితికి వచ్చాయి.

ఐక్యచైనా నిర్మాణానికి ఒకటేమార్గం. ప్రజల అభీష్టంతో ప్రజాస్వామ్య పద్ధతిని ప్రభుత్వనిర్మాణం జరగడమేఅది. 20 వం[illegible]మంది చైనాలోని అభివృద్ధికాముకులంతా అమార్గానే అనుసరించాలంటున్నారు. కాని చంగ్-కై-షేక్‌మాత్రం ఇతర దేశాల సాయంతో మిలిటరీ నిరంకుశ పద్ధతిని అవలంబిస్తున్నాడు. పర్యవసానం కాలమే నిర్ణయిస్తుంది. చంగ్-కై-షేక్ ప్రభుత్వ దివాలాకోరుతనం బైటపడి తీరుతుంది.

దక్షిణాఫ్రికాలో కమ్యూనిస్టు ఉద్యమంపై దాడి

జాత్యహంకారంతోగూడిన స్మట్సు ప్రభుత్వచర్య

కేప్‌టౌన్, సెప్టెంబరు, 24.

దక్షిణాఫ్రికాలోని జాత్యహంకారవాదులు గత వారంతో పూర్తిగా బయటపడ్డారు. కమ్యూనిస్టు వుద్యమంమీద తీవ్రమైనదాడి ప్రారంభించారు. హిట్లరు విధానాలను అడుగు తప్పకుండా అచరణలో పెడుతున్నారు. హిట్లరుకూడా మొదట జాత్యహంకార నినాదాలతో ప్రారంభించి, కమ్యూనిస్టు వుద్యమం మీద దండయాత్ర నడిపాడు. చివరకు ప్రజాతంత్ర హక్కుల నిర్మూలనంతో ఆ కార్యక్రమం పూర్తిచేశాడు.

కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కమిటీసభ్యుల ఆఫీసులను, ఇళ్ళను కేప్‌టౌను దర్బాన్, మారిట్సుబర్గ్, ప్రిటోరియా, పోర్టు ఎలిజిబెత్, ఈస్టు లండన్‌లలో జిల్లాపార్టీ కార్యాలయాలను సి. ఐ. డి పోలీసులు ముట్టడించారు. అభివృద్ధికర భావాల్ని ప్రదర్శించే గార్డియన్ వారపత్రిక కార్యాలయాన్ని సోదా చేశారు. కేప్‌టౌను పోర్టు ఎలిజిబెత్, దర్బాన్‌లలో వున్న నల్లవారి ట్రేడ్ యూనియనులను, ఆఫీసు కార్యదర్శుల యిండ్లను సోదాచేశారు. కార్యదర్శుల మీద వారంట్లు పుట్టించారు.

కుట్రకేసు ప్రయత్నాలు

"ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలద్రోసి దాని స్థానంలో భారతీయుల, ఆఫ్రికనుల అధికారాన్ని స్థాపించడానికై కుట్ర చేస్తున్నార"ని కేసులు పెట్టడానికి వలసినంత సామగ్రి దొరుకుతుందనే ఆశతో 30 మంది కేప్‌టౌన్ ఆఫీసుమీద దాడి చేశారు, ఆఫ్రికన్ గనికూలీల సమ్మె సందర్భంలో ఇప్పటికే ఒక కమ్యూనిస్టు కుట్రకేసు నడుస్తూంది. ఈ విధంగా చేసినట్లయితే జాత్యహంకార చట్టాలకు విరుద్ధంగా ఆందోళనచేస్తూ; నివసించిన ఆఫ్రికా ప్రజాసామాన్యానికి ఎక్కువ జీతాలు కావాలనీ, సుఖజీవన సౌకర్యాలు కలిగించాలనీ; పాటుపడుతూన్న అభివృద్ధికర శక్తుల్ని అదిరించి అణచి వెయ్యాలని వారి అభిప్రాయం. దక్షిణాఫ్రికా కమ్యూనిస్టులు జాత్యహంకార సిద్ధాంతాలకి పరమ శత్రువులని వారికి తెలుసు. వీరిని నాశనం చేయడానికే యీ దాడులు జరపబడినాయి. కాని కమ్యూనిస్టులు చేతులు ముడుచుకొని కూర్చుండదలచుకోలేదు. తమనుంచి పట్టుకుపోయిన పత్రాలకై కోర్టుల కెక్కడానికి వారిప్పుడే నిర్ణయించారు. పౌరసత్వ హక్కులపై ప్రారంభించిన యీ దాడిని ఎదిరించడానికై ప్రజలలో తీవ్రమైన ప్రచారం ప్రారంభించబడుతూంది.

విప్లవవ్యతిరేక పత్రికలన్నీ ఈ దాడులకు చాలాపుత్సాహం చూపాయి. కాని. అభివృద్ధికాముకులంతా ముఖ్యంగా కమ్యూనిస్టులయెడ సుహృద్భావంగల భారతీయులు, ఆఫ్రికనులులోగల అభివృద్ధిశక్తులు అందరూ పౌరసత్వపు హక్కులకై సాగించబడుతూన్న పోరాటాన్ని బలపరుస్తారు.

ఈమధ్య దక్షిణాఫ్రికాలో వచ్చిన 20 వేల గనిపనివారిసమ్మె ముగిసిన తర్వాత, స్మట్సు ప్రభుత్వం 50 మంది కమ్యూనిస్టులపై కుట్రకేసు పెట్టింది.

1929 లో కార్మికోద్యమంపై దెబ్బ తీయడానికి భారతదేశంలో "మీరట్ కుట్రకేసు" పెట్టినట్లే ఇక్కడ ఈ కుట్రకేసును తయారుచేస్తున్నారు. జోహెన్స్‌బర్గు, కేప్‌టౌన్ కమ్యూనిస్టు ఆఫీసులు సోదాచేసి 1940 నాటి పార్టీ కాంగ్రెస్ మినిట్సుతోసహా తీసుకుపోయారు.

దక్షిణాఫ్రికాలో గనులలో పనిచేసే కార్మికుల ఆర్థికస్థితి చాలా అధ్వాన్నంగా వుంది, ఒకే గనులలో పనిచేసే యూరపియన్ కార్మికులకు, ఆఫ్రికన్ కార్మికులకు ఇచ్చే జీతాలలో ఎంత వ్యత్యాసం వుందో చూడండి. 1944 సం॥లో 21 వేల 6 వందల యూరపియన్ కార్మికులకు 30 కోట్ల 60 లక్షల రూపాయలు జీతాలక్రింద ఇవ్వబడ్డాయి.

ఆదే సంవత్సరంలో 3 లక్షల 7వేల ఆఫ్రికన్ కార్మికులకు 18 కోట్ల 60 లక్షల రూపాయలు మాత్రమే యివ్వబడ్డాయి. అంటే ఒకే పనిచేసే యూరపియన్ కార్మికుడికి ఆఫ్రికన్ కార్మికుడికంటె, 28 రెట్లు ఎక్కువ జీతం ఇస్తున్నారు. కార్మికులందిలా మాడుస్తూ యజమానులు 1944 లో 20 కోట్ల రూపాయల లాభాలు పంచుకున్నారు.

ఈదుర్భర పరిస్థితులను ఎదిరించి పోరాడడానికి ఆఫ్రికన్ కార్మికులు సంఘాల నేర్పరచుకొని సమ్మెలు సాగిస్తున్నారు. కమ్యూనిస్టులు వారికిసాయం చేస్తున్నారు. అంతేకాదు, భారతీయుల సత్యాగ్రహం మొదలయిన వుద్యమాలకు కూడా కమ్యూనిస్టులు సహాయం చేస్తున్నారు. కనుక ముందు కమ్యూనిస్టులను అణచి తరువాత మిగిలిన ఉద్యమాలను అణచాలని ప్లాను. (మావిలేఖరి)

బర్మా ప్రజావుద్యమ విజృంభణ

(4వ పేజీ తరువాయి)

జేసి జైల్లో బంధించారు. తాలూకా జిల్లా రైతు, యువజన ప్రజారక్షక దళ నాయకుల్ని 'బందిపోటు దొంగలు' అనే పేరుతో అరెస్టు చేస్తూఉంది. అఖిల బర్మా రైతుసంఘ ఉపాధ్యక్షునికి, కార్యదర్శికి, మరొక కార్యవర్గ సభ్యునికి అరెస్టువారంటు లున్నాయి. ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వాతంత్ర్య సంఘ సహాయ కార్యదర్శి కమ్యూనిస్టు నాయకుడూ అయిన థాకిన్‌చిట్, థాకిన్-హ్లా-మియాంగ్-అనే మరొక కమ్యూనిస్టు నాయకుడు. సూరియన్ అయిల్ వర్కర్సు లీడరు, అరెస్టు చేయబడ్డారు.

కమ్యూనిస్టులపై దాడి

గత జులైలో థాకిన్ సో నాయకత్వాన నడుస్తూఉన్న కమ్యూనిస్టుగ్రూపును రెడ్‌ఫ్లాగ్ రైతుసంఘాన్ని అక్రమ సంఘాలని ప్రభుత్వం నిషేధించింది. థాకిన్‌సోను పట్టుకున్న వారికి వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తామనికూడా ఒక ప్రకటన చేసింది.

పై వారంట్లను అవకాశంగా తీసుకొని పోలీసులు తమ స్వేచ్ఛా విహారం సాగిస్తున్నారు. యాంటీ ఫాసిస్టు లీగు (బర్మాలో ఇదే ప్రధాన సంస్థ) ఆఫీసుల మీదకూడా దాడి చేస్తున్నారు. కంటికి కనిపించిన ప్రతి ఎర్రజెండాను పీకివేస్తున్నారు.

జపాన్ దండయాత్రా సమయంలో బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిజేశారనే సాకుతో హంతవాడీ ప్రాంతములో నిర్బంధవిధానం అతితీవ్రంగా సాగుతూఉంది. ఆప్రాంతంలో ఏడుగురి నాయకుల్ని. జిల్లా విద్యార్థిసంఘ కార్యదర్శిని అరెస్టు జేశారు. విద్యార్థిసంఘ అధ్యక్షుని, మరో విద్యార్థి నాయకుని అరెస్టుజేయడానికి వారంట్లున్నాయి. ఈ నిరంకుశ చర్యలకు తమ అసమ్మతిని తెలియపరుస్తూ అఖిల బర్మా విద్యార్థి సంఘం విద్యార్థులందర్నీ ఒక రోజు స్కూలు మానివేయమని ప్రకటించింది.

నిర్బంధ విధాన నిరసన

'జులై 20వ తేదీన బర్మాఅంతటా నిర్బంధ వ్యతిరేక దినోత్సవం జరిగింది. కమ్యూనిస్టులు పిలుపు ఇచ్చిన వెంటనే 'సా-మిల్సు' డాక్ యార్డు, సిటీ ట్రాన్స్‌పోర్టు సంఘాలకు సంబంధించిన 20000 కార్మికులు పనులు మానేసి ఉత్సవంలో పాల్గొన్నారు. ఆ సాయంత్రం జరిగిన సమావేశంలో పత్రికాస్వాతంత్ర్యం కావాలనీ, థాకిన్‌సో గ్రూపు (కమ్యూనిస్టు) మీద నిషేధాన్ని తొలగించాలనీ, రాజకీయ ఖైదీలందర్నీ వెంటనే విడుదల జేయాలనీ తీర్మానించారు.

ఈ దినోత్సవం జరపడంలో యాంటీ ఫాసిస్టులీగ్ ప్రధానపాత్ర వహించింది. ప్రభుత్వ నిర్బంధవిధానాన్ని తీవ్రంగా ఖండించవలసిందని ప్రజలందరకు విజ్ఞప్తిజేసింది.

పత్రికా స్వాతంత్ర్యం పూర్తిగా నెలకొల్పబడేదాకా ప్రభుత్వ ఆధిపత్యంక్రింద జరిగే పత్రికా విలేఖరుల సమావేశాలకు ఎవరూ హాజరుకాగూడదనీ, ప్రభుత్వ ప్రకటనలను ముద్రించగూడదనీ బర్మా ప్రెస్‌యూనియన్‌తీర్మానించింది. యాంటీ ఫాసిస్టులీగ్ కార్యవర్గసభ్యుడైన యూ-బా-ఖో నాయకత్వాన ఈ ప్రెస్‌యూనియన్ పనిచేస్తూఉంది.

ప్రభుత్వనిర్బంధవిధానాన్ని నిరసిస్తూ యాంటీ ఫాసిస్టులీగ్ శాఖలైన రైతు, యువజన, మహిళా, కమ్యూనిస్టు (టాన్‌టున్, థీన్‌పె గ్రూపులు) సంఘాలన్నీ సమిష్టి సమావేశాలు జరిపాయి.

థాకిన్‌సో నాయకత్వాన ఉన్న కమ్యూనిస్టు గ్రూపును ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ థీన్‌పే గ్రూపు కూడా ఆగస్టు 15వ తేదీన అనేక ప్రదేశాల్లో పెద్దపెద్ద సభలుజరిపి ప్రభుత్వ నిరంకుశ చర్యల్ని ఖండించింది. ప్రభుత్వం యీ కమ్యూనిస్టుగ్రూపు జరిపే సభల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. ఇద్దరు నాయకుల్ని అరెస్టు చేసింది.

యాంటీ ఫాసిస్టులీగ్ ఆధ్వర్యాన రంగూన్‌లో బ్రహ్మాండమైన ప్రదర్శనాలు జరిగాయి; కార్మికులు తమ పనులు మానివేసి రావద్దు అని యాంటీ ఫాసిస్టు లీగ్ ప్రకటించింది. అయినప్పటికి కార్మికులు వేలకొలదిగావచ్చి సభల్లో ఊరేగింపుల్లో పాల్గొన్నారు. రంగూన్‌లో దుకాణాలన్నీ టీ షాపులతోసహా మూసివేశారు. భారతీయ దుకాణదార్లు కూడా పూర్తిగా సహకారంజేశారు. వ్యాపారకేంద్రాలన్నీ నిర్మానుష్యంగా ఉండిపోయ్యాయి.

పొంగిపొరలుతూ ఉన్న ప్రజాఉద్యమాన్ని చూచి ప్రభుత్వం హడలిపోయింది. విచారణలేకుండా జైళ్ళల్లో నిర్బంధించిన ప్రజారక్షకదళ వర్కర్లని విడుదల జేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూఉందని ప్రకటించింది. 'గైడ్', ఎకనామిక్, పత్రికల ధరావతును తిరిగి ఇచ్చివేసింది. కార్మిక సంఘం తరపున ప్రకటించబోయే 'బులెటిన్' కు అనుమతి ఇచ్చింది, 'న్యూడెమోక్రసీ' పత్రిక మీద ఉన్న 3 కేసుల్ని ఉపసంహరించుకుంది.

బర్మాప్రజల్లో నేడొక నూతన చైతన్యం కలిగింది. వారిహృదయాల్లో స్వాతంత్ర్యాగ్ని తీవ్రంగా ప్రజ్వలిస్తూ ఉంది. నలువైపుల అలముకుంటూ ఉన్న ఆ అగ్నిజ్వాలలో నిరంకుశాధికారవర్గం మిడతలదండులాగా మాడిపోతుంది.

అభ్యుదయ
ఆంధ్ర సాహిత్య పాకశాలా సంచిక
వెల: రూపాయి
శ్రీ మల్లంపల్లి, చలం, బి. కొరాడ, విదదవోలు, శ్రీశ్రీ, కొడవటిగంటి, గోఖలే మొదలైన ప్రముఖుల రచనలతో అక్టోబరు మొదటి వారంలో వెలువడుతుంది.
వివరాలకు:
మేనేజరు, 'అభ్యుదయ'
గవర్నరుపేట, బెజవాడ.

సూర్యాపేటలో పోలీసు నిర్బంధాలు

(మొదటిపేజీ తరువాయి)

విద్యార్థులు పోలీసులను నెట్టివేసి, గేటును తెరచి, బయటికి వెళ్ళిపోతూవుంటే పోలీసులు లాఠీఛార్జి సాగించారు.

పోలీసుల దాడినుంచి విద్యార్థులు రక్షించుకున్నారు

వెంటనే వెనుకవున్న విద్యార్థులు స్కూలులోకి వెళ్ళి, తక్కిన విద్యార్థులతో సహా బయటికివచ్చారు. లాఠీఛార్జి దెబ్బలు సహించుకుంటూ అంతాబయటికి వెళ్ళినారు. దెబ్బలకు నుంచిపడి, పోలీసులను ఎదిరించారు. చుట్టుపట్లరాళ్ళన్నిటిని ప్రోగుచేసి, పోలీసులపైన రాళ్ళురువ్వి, వారిని చిందరవందర చేసి, తమపైకి మళ్ళీ దాడిచేయకుండా కాపాడుకొన్నారు. పోలీసులు తోకముడిచారు. విద్యార్థులంతా తమతో వచ్చిన, గుమాస్తా హమాలీ సోదరులలో కలసినారు. ఇంతలో సూర్యాపేట పట్టణమంతా, సుమారు 3000 మంది రోడ్లమీద సుమారు 2 ఫర్లాంగుల పొడుగు గుమికూడినారు.

తుపాకులకు ఎదురు నిల్చారు

పోలీసులు, విద్యార్థులను కాలుస్తామని తుపాకులు తెచ్చారు. బారులు పెట్టారు. అప్పుడు విద్యార్థులు, వరుసగా ముందు నిలుచుని ఏదీ కాల్చండి చూతామని, ఎదరొమ్ములు విరిచి నిలుచున్నారు. దానితో పోలీసులు అదిరిపడి దారిపట్టారు.

స్కూలు మూసివేయబడింది. విద్యార్థులు గుమాస్తాలు, హమాలీలు వచ్చిన ప్రజలంతా నినాదాలు యిస్తూ ఊరేగింపుతో ఇండ్లకు వెళ్ళిపోయారు.

లాఠీఛార్జివలన గాయపడిన విద్యార్థులు 5 గురిని హాస్పటలులో చేర్చారు.

అరెస్టుల మీద అరెస్టులు

ఆరాత్రే నల్లగొండనుంచి 20 మందిని, తెల్లవారి హైద్రాబాదునుంచి 180 మంది రిజర్వు పోలీసు వచ్చినారు. 25 తేదీ రాత్రి స్థానిక కమ్యూనిస్టు నాయకులుండే ఇంటిని చుట్టుముట్టి కావలికాసినారు గాని వారు దొరకలేదు. తెల్లవార్లు జామున కొందరు ముఖ్య కార్యకర్తల ఇండ్లను చుట్టుముట్టి తణిఖీచేసి వారిని అరెస్టుచేశారు.

తెల్ల అప్పయ్య (గుమాస్తాసంఘ అధ్యక్షుడు), తెల్ల దుర్గయ్య, నీలా విశ్వనాధం (గుమాస్తాసంఘ కార్యదర్శులు), మెడిగె సత్యం, పి. సీతారాములునాయుడు (నేషనల్ బుక్‌డిపో మేనేజరు), లక్ష్మయ్య (స్థానిక కార్మిక అర్గనైజరు)

టౌన్‌లోని ముఖ్యడాక్టరు, విద్యార్థిహాస్టలు కార్యదర్శి, అయిన డాక్టరు శ్రీనివాసస్వామి గారిని మధ్యాహ్నంలోగా అరెస్టు చేశారు.

కమ్యూనిస్టు కార్యకర్తలవైపున పోలీసుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శ్రీ కందుల అనంతరాంరావుగారిని సబ్‌ఇన్స్పెక్టరు పిలుస్తున్నాడని తీసుకవెళ్ళి లాకప్పులో వుంచారు.

తుదకు మెడిగె సత్యం, నీలం విశ్వనాధం అనే ఇద్దరు యువకులను విడిచిపెట్టి తక్కిన వారిని నల్లగొండ కోర్టుకు తీసుకవెళ్ళినారు.

హైదరాబాదునుంచి విద్యార్థినాయకులవల్ల వివరాలు సేకరించుకొని "ఉన్నతాధికారులకు టెలిగ్రాముల ద్వారా తెలియజేశారు. విద్యార్థి యూనియన్ దీనిని అఖిల హైదరాబాదు సమస్యగా పోరాడటానికి నిశ్చయించినట్లు తెలుస్తున్నది.

హమాలీలపై నిర్బంధవిధానం

ప్రభుత్వ ధాన్యపు గోదాములలో పనిచేస్తూ, ప్రదర్శనాలలో పనిచేస్తున్న 60 మంది హమాలీలను, పనినుంచి తొలగించినట్లు తెలుస్తున్నది.

రిజర్వు పోలీసులు, రాత్రులు మారువేషాలతో, గ్రామమంతా తిరుగుతూ, ప్రజలను భయపెడుతూవున్నారు.

స్థానిక పోలీసులుగాని రిజర్వుపోలీసులుగాని, తమతమ నెంబరుబిళ్ళలు తగిలించుకు రావటంలేదు. బహుశః వీరు చేసిన అక్రమాలను బయటపెట్టి, వ్యక్తులను గుర్తించడానికి అవి సహాయపడునని, పై అధికారులు తీసివేయాలని చెప్పినట్లున్నది.

ప్రజలు ధైర్యంతో పోరాడి, ఏదోతేల్చుకోవాలనే పట్టుదలతో వున్నారు.

సూర్యాపేట, నల్లగొండ జిల్లా అంతటికీ ప్రజాఉద్యమం బలంగావుంది. ఇక్కడికార్యకర్తలు, ఇక్కడి ప్రజలందరినీ-విద్యార్థులు, 50హమాలీలు,గుమాస్తాలతమతమసంఘాలలోసంఘటిత పడడమేకాకుండా,జిల్లాలోని ఇతర ప్రాంతాలకువెళ్ళి, ప్రజలను సంఘటితపరచి, పోలీసు దౌర్జన్యాలను ఎదిరించుటలో సహాయపడ్డారు. ఏదోఅవకాశం లీసుకొని, రిజర్వు పోలీసులను తెచ్చి, ప్రజలను భయకంపితులను చేయడానికి విశ్వప్రయత్నం చేస్తూవచ్చారు. స్థానికాధికారులు ప్రస్తుతం ఈసాకుతో నగరంలో పోలీసురాజ్యం స్థాపించినారు.

మూడు పార్టీల మధ్య రాయబారాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27

ఈరోజు తిరిగి నెహ్రూ వైస్రాయిని చూచింతరవాత గాంధీజీ విడిదిలో కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు సమావేశమైంది. అక్కడే రేపు సాయంత్రం తాత్కాలిక ప్రభుత్వంలోని కాంగ్రెస్ సభ్యు లందరూ సమావేశ మవుతారు.

ఈ రాయబారాల ఫలితం ఇంకో వారానికి గాని ఏమీ తేలేటట్టు కనిపించడంలేదు.

వజీరిస్తాన్‌పై విమానదాడి ఖండన

ముస్లింలీగు కార్యాచరణ సంఘ తీర్మానం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27

ముస్లింలీగు కార్యాచరణ సంఘం యీ క్రింది తీర్మానం చేసింది.

"భారత ప్రభుత్వం ఇటీవల వజీరిస్తాన్‌పై చేసిన విమానదాడిలో ధన, ప్రాణనష్టం చాల కలిగింది.

ఈ అనాగరిక రాక్షస దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. కొండజాతులపై బాంబులు వేయడం ఇంకెన్నడూ జరగకూడదు. అలా అవకపోతే ముస్లిముల్లో తీవ్ర ఆందోళన బయలుదేరుతుంది.

"వజీరిస్తాన్‌లోని బాధితులకు మా సానుభూతి తెలియజేస్తున్నాము. ఆసోదరప్రజలను మా చేతనైనంతలో ఈ రాక్షస చర్యలనుండి కాపాడుతామని వాగ్దానం చేస్తున్నాము.

అసఫాలీ హామీమీద ఎస్.ఐ.ఆర్.సమ్మెముగిసింది

కామ్రేడ్ కళ్యాణసుందరం వివరణ

(మా విలేరి)

తిరుచునాపల్లి, సెప్టెంబరు 22

అరెస్టుకాకుండా బయట మిగిలిన సమ్మెకమిటీ సభ్యులు, ఎస్. ఐ. ఆర్. యూనియన్ శాఖల, స్టేషన్ మాస్టర్ల యూనియను శాఖల ప్రతినిధులూ మొత్తం 3 వందలమంది తంజావూరులో సెప్టెంబరు 22 వ తేదీన సమావేశం అయ్యారు. అధ్యక్షత వహించిన కామ్రేడ్ కళ్యాణసుందరం (ఎస్. ఐ. ఆర్. యూనియను అధ్యక్షులు, అఖిలభారత రైల్వేమెన్సు ఫెడరేషను ఉపాధ్యక్షులు)సమ్మెనుఉపసంహరించుకోవాలనే తీర్మానాన్ని ప్రతిపాదించేముందు సమ్మెపరిస్థితులన్నింటినీ సాకల్యంగా క్రిందివిధంగా సమీక్షచేశారు.

పెట్టుబడిదారులంతా ఏకమయ్యారు

"ఎస్.ఐ.ఆర్. సమ్మెసమగ్రము, అపూర్వము. నూరు స్టేషన్లకుపైగా మూతపడిపోయినాయి. మామూలుగా నడిచే ప్యాసింజరు బళ్ళలో పదోవంతు కూడా సమ్మె కాలంలో నడిపించలేకపోయారు. సామాన్ల బళ్ళు కదపలేకపోయారు. వారు నడిపించిన కొద్దిపాటిబండ్లయినా ప్రజలకి 'అవసరపడే సరుకులను' తీసుకువెళ్ళడానికోసం గాదు. కార్మికుల్ని నిరుత్సాహపరచడానికీ, ప్రజల్ని మభ్యపరచడానికీ మాత్రమే వాటిని నడిపించారు. భూస్వాముల యొక్క, పెట్టుబడిదారులయొక్క చేతుల్లోవున్న పత్రికలన్నీ రైల్వేవారికి అనుకూలంగా ప్రచారం చేసిపెట్టాయి. వీరందరికీ ఎర్రజెండాకు ఎదురు గట్టిగా పట్టుకుంది. ప్రకాశం మంత్రివర్గానికి కమ్యూనిస్టులపైగల అసహనాన్ని ఉపయోగించుకుని, రైల్వేల్ని, హోరిసనులు, మద్రాసురాష్ట్రాన్ని పాలించారని చెప్పాలి. పెట్టుబడిదారుల చేతిలోవున్న పత్రికలన్నీ, కాంగ్రెసు నాయకులు మంత్రివర్గం, యూరపియను సామ్రాజ్యవాద ప్రభుత్వోద్యోగులు తుపాకులు, టియర్‌గ్యాస్, లాఠీలు, జైళ్ళలో, రైల్వే కార్మికులమీద ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు. రేడియో స్టేషన్లన్నీ వుపయోగించుకున్నారు. ఇబ్రహీం వంటి పెట్టుబడిదారీ దృక్పధం గల ముస్లింలీగర్లు కూడా తోడ్పడ్డారు. మనకున్న బలమల్లా మన కోర్కెలలో గల న్యాయమే. ఆ బలంమీదనే రెండు నెలల పాటు ఇంత వ్యతిరేకతనూ ఎదిరించి నిలబడగలిగాం. తుపాకి దెబ్బలకు, బైనెట్, లాఠీచార్జీలకు, జైళ్ళకు, అవమానాలకు కదలకుండా నిలబడి పోరాడిన వీర కార్మికులకు, వీరవనితలకు వీర బాలురకు నా అభివందనాలు. సమ్మె పరిస్థితుల్ని తెచ్చిపెట్టిన ఉద్యోగులు, నడుమంతర ప్రభుత్వము మన దృఢ నిశ్చయాన్ని కదల్చలేకపోయారు. మన ప్రజలకు కలిగే ఇబ్బందుల్ని కూడా గమనించకుండా సమ్మెను పొడిగించడానికే ఎంతసేపూ ప్రయత్నించారు.

మనం సిద్ధంగానే వుండాలి

కాని తాత్కాలికప్రభుత్వం కలుగజేసుకొని సమ్మెను పరిష్కరించాలని మనం కోరాము. కాని సామ్రాజ్యవాదుల విషప్రచారపు వలలో వారు చిక్కుకున్నారు. అయినప్పటికీ తాత్కాలిక ప్రభుత్వంలో రైల్వేశాఖ సభ్యులైన అసఫాలీ యిచ్చిన వాగ్దానాలను సలహాలను మనం నిరాకరించవద్దు. ఆయనకూ అవకాశం యిచ్చి మన తప్పు లేదని పించుకోవాలి. దేశంలోని రాజకీయ పరిస్థితులలో గందరగోళంమూలంగా మన హక్కులు న్యాయమైనవనిపించుకోడానికే యింతగా పోరాడవలసివచ్చింది. ఇంకా ఎంతగా పోరాడాలో! ప్రస్తుతం సమ్మె నిలుపుదాం, కాని, నిద్రపోకుండా మనతయారీలోమనంవుండాలి"

తర్వాత గురుస్వామిగారు లేచి అసఫాలీకి-తనకూ నడచిన చర్చలన్నీ ఎదుటపెట్టి, ఎస్. ఐ. ఆర్. కార్మికుల కోర్కెలన్నీ సఫలం అయ్యేవరకూ అఖిలభారత రైల్వేమెన్సు ఫెడరేషన్ నిద్రపోదనిహామీయిచ్చారు.

సమ్మె విరమిస్తూ తీర్మానం

తర్వాత చాలామంది నాయకులు మాట్లాడిన వెనుక సమ్మెను విరమిస్తూ ఈ క్రింది తీర్మానం చేశారు.

"సమ్మె పరిస్థితులను, గురుస్వామి - అసఫాలీ లేఖలను ఈ సభవారు సాకల్యంగా చర్చించారు.

"సామ్రాజ్యవాదుల ధోరణి, రైల్వేబోర్డు ఎస్. ఐ. ఆర్. అధికారులు తాత్కాలిక ప్రభుత్వంలోని ఐ. సి. యస్. వుద్యోగులు కార్మికుల హక్కులపైననే దాడిసాగించి సమ్మెకు కారణం అయ్యారు. తాత్కాలిక ప్రభుత్వం రాకపూర్వమే సమ్మె పరిస్థితుల్ని కల్పించారు.

"తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాకకూడా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెసును చాటుచేసుకుని కార్మికుల హక్కులమీద మరింత దాడి సాగించారు. కార్మికులలో విభేదాలు కల్పించ ప్రయత్నించారు. ప్రజలను గందరగోళంలో పెట్టేటందుకై వచ్చి అబద్ధాలన్నీ ప్రచారంచేసారు. కమ్యూనిస్టులమీద గుడ్డిద్వేషంతప్ప మరొకటిలేని రాష్ట్రప్రభుత్వపు ధోరణి వారికి మరికాస్త సాయపడింది. ఒకదశలో రాష్ట్రమంత్రివర్గం మధ్యవర్తిద్వారా తగాయిదాను పరిష్కారానికి పెట్టాలనే సూచనను కేంద్రప్రభుత్వానికి ఇచ్చినా, అధికార్లు సమ్మెను తప్పనిసరి చేశాకమళ్ళీ కమ్యూనిస్టు ద్వేషముతో ఎదురుతిరిగింది. పరిష్కారానికి ఇంకాఎక్కువప్రయత్నించినసమ్మెముగిసేటట్లు చేయడానికి బదులు దురంతకులయిన పోలీసులకు, రైల్వే అధికారులకు హుషారుఇచ్చి కార్మికులమీద, ట్రేడ్ యూనియన్లమీద దాడి సాగించడానికి తోడ్పడ్డారు. ఆ విధంగా సమ్మె చిరకాలం సాగడానికి, కారణం అయి, రైల్వే అధికారులు పరిష్కారానికి రాకుండా తప్పించుకునేందుకు తోడ్పడ్డారు.

"కాని రైల్వే సభ్యుడు అఖిల భారత రైల్వేమన్సు ఫెడరేషన్ కార్యదర్శికి సమ్మె ఆపివేస్తే ఫెడరేషన్ ప్రతినిధుల్ని కలుసుకోడానికి అభ్యంతరం వుండదనీ, కార్మికుల న్యాయమైన కోర్కెలన్నీ సానుభూతితో ఆలోచించబడతాయనీ అనేకమార్లు చెప్పారు. ఎస్. ఐ. ఆర్. కార్మిక సంఘాధ్యక్షుని తంతికి సమాధానంగా అఖిల భారత రైల్వేమెన్సు ఫెడరేషన్ కార్యదర్శిని కలుసుకోమంటూ తెలిపారు.

"అసఫాలీ హామీలమీద, తాత్కాలిక ప్రభుత్వము, ముఖ్యంగా అసఫాలీ తామిచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పెట్టడానికి పూనుకుంటారనే విశ్వాసంతో ఈ సభవారు సమ్మెనింతటితో విరిచివెయ్యాలని నిర్ణయిస్తూ పనివారిని పనులలోకి వెళ్ళాలని కోరుతున్నారు"

తర్వాత ఇంకా ఇతర తీర్మానాలు చేశాక సభ ముగిసింది.

Edited. Printed & Published by Katragadda Rajagopalarao at the Prajasakti Press, Moghalarajapuram, Bezwada.

END OF ISSUE